Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 198

(Jun. 23, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 198

(Jun. 23, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486 16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 23—6—46 ఆదివారం [సంచిక 198

ఈ సంచికలో

బర్మా సమస్యపై పార్లమెంటులో చర్చ	పేజీ 2
సంస్థాన ప్రజాఉద్యమాన్ని అణచరాదు (అధికారి)	3
బ్రిటిషు ప్లానును త్రోసిపుచ్చాలి (జోషి)	4
పెదపూడి ఆంధ్ర సాహిత్యపాఠశాల	6
సంస్థాన ప్రజామండలి సమావేశ సమీక్ష	10
కాశ్మీర్‌లో	11
సోవియటులో వివిధజాతులు	12
ఇండో - చైనా ప్రజాస్వామిక చరిత్ర	13
దక్షిణాఫ్రికా భారతీయులపై నిర్బంధ పరంపర	14

ఢిల్లీకి పండిట్ నెహ్రూ ప్రయాణం

(స్టాఫ్ రిపోర్టరు)

మదరాసు, జూన్ 21

కాశ్మీర్ ప్రభుత్వం నెహ్రూను అరెస్టు చేసినందుకు అసమ్మతి తెలియజేస్తూ మదరాసులో నేడు పరిపూర్తిగా హర్తాళ్ జరిగింది. జిల్లాకమ్యూనిస్టు కమిటీ, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, విద్యార్థి ఫెడరేషన్, అయ్యప్రకాశ్ యువజన సంఘం మొదలైన సంస్థలు హర్తాళ్ జరుపమని కోరాయి.

అంగళ్ళన్నీ మూసివేశారు. ట్రాంవే కార్మికులు ఊరేగింపు జరిపారు. ట్రాములూ, బస్సులూ, బళ్ళు నిలిచిపోయ్యాయి అచ్చువనివారు, రైల్వే వర్కుషాపు కార్మికులు సమ్మె చేశారు.

పోలీసు లాఠీచార్జి

ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు ఆపారు. నాయకులను అరెస్టుచేసి ఊరేగింపులోని ప్రజలపై లాఠీచార్జి చేశారు. అరెస్టు చేసిన వారిలో పదివేలుశెట్టి, కామ్రేడ్ గణేశన్ ఉన్నారు.

మరొక ఊరేగింపులో ఆని. కామ్రేడ్ శివానందం, ఎ. యస్. కె. అయ్యంగార్, కాలిచంద్ర మీనన్ గారలను అరెస్టుచేశారు. మరో ఊరేగింపులో [illegible] జ్యూయిలో [illegible] వాతులను అరెస్టు చేశారు.

మదరాసు విద్యార్థి సంఘ నాయకులైన నారాయణన్, కాలప్ప, మీనన్ గారలను మరొకచోట పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 26 మందిని అరెస్టుచేశారు.

గోఖలే హాలులో పెద్ద సభ జరిగింది. నెహ్రూకా అరెస్టును ఖండించారు. ఏప్రిల్ పార్కులో మరొక బహిరంగసభ జరిగింది. వివిధ కార్మిక సంస్థలు పాల్గొన్నవి

అరెస్టు అయినవారిలో చాలమందిని జామీనుపై విడుదల చేశారు. ఊరేగింపుల్లోని జాతీయ పతాకాలను పోలీసులు లాగిపార వేశారు.

కాంగ్రెసు మంత్రివర్గ పాలనంలో పోలీసుల నిరంకుశత్వానికి ప్రజలు క్రోధావేశులైనారు.

మధురలో కాల్పులు

మధుర, జూన్ 27

మధురలో కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యాన పూర్తి హర్తాళ్ జరిగింది. నెహ్రూ విడుదలను కోరుతూ ప్రజలు ప్రదర్శనాలు చేశారు. పోలీసు కాల్పులవల్ల ఇద్దరు మరణించారు. కర్ఫ్యూ ఉత్తరువు అమల్లో వుంది.

దేశమంతటా ఆందోళన

బొంబాయి, కలకత్తా, లాహోరు, అహమ్మదాబాదు, అలహాబాద్, నాగపూర్, కరాచీ, బెంగుళూర్, మద్రాసు, తిరుచినాపల్లి, తిరునల్వేలి, బెజవాడ, ఇండోర్, దోహద్, మొదలయిన అన్నిపట్టణాల్లోను, దేశమంతటా నెహ్రూ విడుదలను కోరుతూ హర్తాళ్, బహిరంగసభలు జరిగాయి.

మదరాసులో అరెస్టులు

మధురలో కాల్పులు, మరణాలు

కలకత్తా, జూన్ 21

కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యాన పూర్తి హర్తాళ్ జరిగింది. ట్రాములూ, బస్సులూ ఆగిపోయాయి. కార్మికులు, ప్రజలు పుర వీధుల్లో నెహ్రూ విడుదలకోసం ప్రదర్శనాలు చేశారు.

వీధులవెంట పాయుధ పోలీసు దళాలు గస్తీ కాస్తున్నాయి. ప్రజలమీద లాఠీచార్జిలు జరిగాయి. పోలీసు దౌర్జన్యానికి అంతులేదు.

[illegible] వెల్లింగ్టన్ స్క్వేర్ వద్ద ఒక మిలిటరీ లారీ త్రోవనపోతున్న మనిషిని త్రొక్కివేసింది. దాంతో ప్రజలు ఉద్రేకం చెందారు. ఒక మిలిటరీ లారీని తగులబెట్టారట.

అవమానం సహించి రాజాలము

ఆజాదుకు నెహ్రూ జవాబు

పండిత నెహ్రూ జవాబ్ 'ఆరీ' మంది మౌలానా ఆజాద్‌కు ఈ క్రింది తంతి [illegible]

జూలై 15 వాయిదా వేసిన వార్త తెలిపారు. నేను ఎంత మంచిగా వెళ్ళినప్పటికీ, కాశ్మీర్ ప్రభుత్వం నన్ను దారుణ అవమానించింది. కనుక, [illegible] కడకు శ్రీనగర్ [illegible] స్వేచ్ఛ కలిగేవరకూ, నేను [illegible] నేను లేకుండా కార్యకలాపాన్ని [illegible] వర్కింగ్ కమిటీని కోరుతున్నాను."

ఏమైనా, వచ్చితీరాలని ఆజాద్

[illegible]

నెహ్రూ గారిచ్చిన [illegible] మౌలానా ఆజాద్ ఇలా జవాబు తంతిఇచ్చారు;

"అన్నింటికంటే, మీ రిక్కడ వుండటం ప్రధానమని మా అందరి అభిప్రాయం. మరొక సంస్థక్రింద పనిచేస్తున్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సంస్థను చెంతో గౌరవంతో మీరు గౌరవిస్తున్నారు. [illegible] అవసరాలు [illegible] మైనదిగా వుంది. మీ గౌరవమే మా గౌరవమనిగా గుర్తుంచుకోండి. కాంగ్రెస్ అధ్యక్షుడు [illegible] మీ గౌరవాన్ని రక్షించే బాధ్యత అతనిమీద వుంది. [illegible] కాశ్మీర్ ప్రజల క్షేమం [illegible] కమిటీ కూడా [illegible]

"[illegible] మీరు ఢిల్లీ వస్తారని [illegible] కాంగ్రెసు పని పూర్తికాగానే మీ గౌరవాన్ని కాపాడుకోవడంకోసం, మళ్ళీ కాశ్మీర్‌కు వచ్చి తీరుతా" నని మహారాజుకు చెప్పండి.

"[illegible] ప్రకటనార్థం ఇస్తున్నాను. [illegible] ఆజాద్."

నెహ్రూ ఢిల్లీకి వస్తున్నారు

ఢిల్లీ, జూన్ 23

ఈ వేళ మధ్యాహ్నం 3.10 కు పండిత నెహ్రూ తాను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఆజ్ఞ ననుసరించి ఢిల్లీకి బయల్దేరి వస్తున్నానని, ఆజాదుకు తెలియజేశారు. నెహ్రూ [illegible] కారుమీద, అక్కడనుంచి [illegible] ప్రయాణంచేసి [illegible] ఢిల్లీ [illegible]

తాత్కాలిక ప్రభుత్వంతో

కాంగ్రెసు కోరుతున్న సవరణలు

అదివారం అంత్యనిర్ణయం చేస్తారు

న్యూ ఢిల్లీ, జూన్ 21

తాత్కాలిక ప్రభుత్వం గూర్చి కాంగ్రెసు దృక్పధాన్ని స్పష్టపరుస్తూ అంత్యనిర్ణయాన్ని రేపు చేస్తారని అ. ప్రె. రాజకీయ విలేఖరి రాస్తున్నారు. ఆదివారం నాటికి తప్పక ఏకో తీర్పు చెప్పమని వైస్రాయి కాంగ్రెసును కోరాడట.

ఈ రోజు తాత్కాలిక ప్రభుత్వాన్ని గూర్చి ప్రతిపాదనలను సమగ్రంగా వర్కింగుకమిటీ చర్చించింది. మహాత్మా గాంధీకూడ చర్చలో పాల్గొన్నారు. ఈ క్రింది మూడు సవరణలు చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు.

(1) హరికృష్ణ మెహతాబ్ పేరు తీసివేసి శరత్చంద్రబోసు పేరు చేర్చాలి.

(2) ప్రభుత్వోద్యోగిగా ఉన్న సర్ ఎన్. పి. ఇంజనీర్ స్థానంలో, మరొక పార్సీ పెద్ద మనిషిని చేర్చాలి.

(3) కాంగ్రెసుకు తన కోటాలో తనకు ఇష్టము వచ్చిన వారిని ఎన్నుకునే హక్కుండి తీరాలి. కాబట్టి తనకున్న ఆరు స్థానాలలో ఒకముస్లిం కాంగ్రెస్ వాదిని చేర్చాలని నిశ్చయించుకుంది. ఇందుకు జిన్నా ఆక్షేపించడంలో అర్థంలేదని కాంగ్రెస్ భావిస్తున్నది.

ఈసద్దరిలో తీర్మానం చేసేందుకు పండిత నెహ్రూ రాకకై వేచిఉన్నారు. ఆదివారం ఉదయం కాంగ్రెస్ తీర్మానాన్ని వైస్రాయికి తెలియజేస్తారు.

కాంగ్రెస్ దృక్పథ వివరణ

కాంగ్రెస్ మొదటి కోర్కె మేరకు శరత్ బోసును చేర్చడానికి వైస్రాయి అంగీకరిస్తాడని తెలుస్తున్నది. సర్ ఇంజనీరు ప్రభుత్వోద్యోగి. బ్రిటిష్‌మంత్రులు చేసిన ప్రతిపాదనలో తాత్కాలిక ప్రభుత్వాన్ని రాజకీయ పక్షాలతో చర్చించి వారి సంప్రదింపుల మేరకు ఏర్పరుస్తామని స్పష్టంగా ఉంది. ఇంజనీర్ పేరు చేర్చే విషయం వైస్రాయి పార్టీ నాయకులతో చర్చించలేదు. గనక ఈయనను తొలగించి తీరాలని కాంగ్రెస్ అభిప్రాయం.

లీగుకు చెందని ముస్లిమును కాంగ్రెస్ తన కోటాలో కూడ చేర్చుకొకూడదన్న జిన్నా ఆక్షేపణ సరికాదని వర్కింగు కమిటీ చెబుతున్నది. ముస్లింలీగు ప్రతినిధులలో అబ్దుర్ రబ్ నిష్తార్‌ను నామినేట్ చేయడం సరికాదని వర్కింగు కమిటీ వైస్రాయికి వ్రాయగా దానికి వైస్రాయి సమాధాన మిచ్చారు. లీగు తన కోటాకు ఎవరిని నియమించినా కాంగ్రెసు ఆక్షేపించరాదని, అలాగే కాంగ్రెసు తనకోటాలో ఎవరిని నియమించినా లీగు ఆక్షేపించదని మూడు రోజుల క్రిందట వ్రాసిన వైస్రాయి జాబులో ఉంది. తర్వాత జిన్నా వైస్రాయికి రాసిన ఉత్తరం వల్ల తిరిగి ఈ సమస్య వచ్చిందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. నిష్తార్ నియామకానికి ఆక్షేపించడం కాంగ్రెస్ మానుకుంది

ఈ మూడు సవరణలను అంగీకరించే షరతుపై బ్రిటిష్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందట. గాంధీజీ కాంగ్రెస్ సవరణలన్నిటినీ బలపరుస్తున్నాడని నమ్మకంగా తెలుస్తున్నది.

జిన్నా లేఖల అంశాలు

జిన్నా - వైస్రాయి లేఖల సకళ్ళను సంపాదించిందని యీరోజు ఆజాద్ వైస్రాయికి వ్రాశారు. వైస్రాయి ఆ లేఖలలోని అంశాలను పంపడానికి నిశ్చయించుకున్నట్టు తెలుస్తున్నది.

వర్కింగ్ కమిటీని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇంకా చర్చ ముగియలేదని. వైస్రాయి పంపిన దానికి బదులు వ్రాశామని ఆజాదు విలేఖరులకు తెలిపారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai 600 113, India.

బర్మా ప్రజానాయకుల సహకారం తీసుకోవాలి

పార్లమెంటులో లేబరు, కమ్యూనిస్టుల సూచన

లండన్, జూన్ 21

ఈ రోజు పార్లమెంటు సభలో బర్మా ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున హెండర్సన్ మాట్లాడుతూ రాబోయే బర్మా ఎన్నికలలో 21 సంవత్సరాల వయస్సు దాటిన స్త్రీ పురుషులందరికీ ఓటింగు హక్కు ఉంటుందని ప్రకటించారు. 1947 ఏప్రిల్‌లో కొత్త ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే కొత్త మంత్రివర్గం కూడా ఏర్పడుతుందని తెలియజేశారు. అనంతరం, బర్మాకు నూతన రాజ్యాంగ చట్టం తయారు చేయడానికి కొత్త రాజ్యాంగ నిర్మాణసభను ఏర్పరుస్తామని, అది ఇతర బ్రిటిష్ అధినివేశ రాజ్యాల (కెనడా, ఆస్ట్రేలియా మొదలైనవి) లో మాదిరిగా స్వతంత్రమైన రాజ్యాంగాన్ని తయారు చేస్తుందని హెండర్సన్ తెలియజేశారు.

ఈ బిల్లును ఇప్పుడు పార్లమెంటు ఆమోదిస్తే, కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయడం మొదలైన ఎన్నికల ఏర్పాట్లన్నీ జరుగుతాయని హెండర్సన్ అన్నారు.

...హక్కును వినియోగించుకొనేలా చూడాలి ... బర్మా ప్రజలు ... మాత్రమే ఎన్నికలు జరపడం అవసరమని ... సూచించారు.

ప్రజా నాయకుడు ద్రోహియట

కెప్టెన్ గేమన్స్ (కన్సర్వేటివ్) మాట్లాడుతూ, బర్మాలో అంగ్‌సాన్ అధీనంలో ప్రైవేట్ సేనలున్నాయని, వాటిని రద్దు చేయకపోతే ఎన్నికల సమయంలో దౌర్జన్యాలు జరుగుతాయని యాకరించారు. బ్రిటిష్ వారి సాధారణ హక్కు ... ధరించే అర్హత బర్మా వలంటీర్లకు ఉండరాదన్నారు. అంగ్‌సాన్ పట్ల ద్రోహి అన్నారు.

కన్సర్వేటివ్ సభ్యులకు లేబర్‌పార్టీ సభ్యుల జవాబు

కల్నల్ రీస్ విలియమ్స్ (లేబర్) కన్సర్వేటివ్ సభ్యులకు ఇచ్చిన జవాబు చెప్తూ ఇట్లా అన్నారు: ...

సమ్మెను ఆపుచేయుటకు రైల్వేకార్మికుల నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 21 ...

కీలకస్థానం బ్రిటన్‌దే

...

సంస్థానాధీశులతో సామ్రాజ్యవాదుల పొత్తు

వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు మానాలి
సంస్థాన ప్రజా ఉద్యమాన్ని బలపర్చాలి

జి. అధికారి

సంస్థానాల్లోని నిరంకుశ ప్రభువుల జమీందారీ విధానాన్ని చెక్కు చెదర కుండా ఆలాగే ఉంచి, హిందూ - ముస్లిం కాంగ్రెసు-లీగు విభేదాలను ఆధారం చేసుకొని, స్వాతంత్ర్యం లాగా కనబడే ఒక బూటకపు ప్లానును బ్రిటిష్ మంత్రులు తయారుచేశారు. నిజానికి ఈ ప్లానులో స్వాతంత్ర్యమనేది శూన్యం. బ్రిటిష్ వారి పెత్తనాన్ని నిలబెట్టుకొని స్థిరపర చుకోవటానికే ఈ ప్లాను అని గుర్తించాలి.

రాజ్యాంగ నిర్మాణసభలో బ్రిటిష్ ఇండియానుంచి 296 ప్రతినిధులుంటే, సంస్థానాలనుంచి 93 గురు. సంస్థానాల జనాభాని బట్టే ఈ ప్రతినిధుల సంఖ్య నిర్ణయించబడినప్పటికి వారు ప్రజలచే ఎన్నుకోబడేది లేక సంస్థాన ప్రభువులచే నియమించబడేది స్పష్టం చేయబడలేదు. సంప్రతింపులద్వారా నిర్ణయించబడాలి అని ఇంగ్లీషుమంత్రుల ప్రకటన తెలియ జేసింది.

అంటే సంస్థానాధీశులే ఈ 93 గురు ప్రతినిధులను నిర్ణయిస్తారు.

...

తంలోగాని మార్పులు ఏమీ చేయబడవు" అని సంస్థానాధీశులకు బ్రిటిష్‌వారు అభయం ఇచ్చారు.

ఆ మెమోరాండముద్వారా బ్రిటిషు ప్రభుత్వం పాపం సంస్థానాధీశులకు కొన్ని సూక్తులు కూడా చెప్పింది. సంస్థానాల్లో రాజ్యాంగ విధానాన్ని ఉత్తమ పద్ధతుల్లో నడిపించుట సంస్థానాధీశులు మంచికే తోడ్పడ గలదని, యూనియన్ రాజ్యాంగం ఏర్పడేలోపల కూడా ప్రాతినిధ్యంగల రాజ్యాంగ విధానంద్వారా ఎప్పటికప్పుడు సంస్థాన ప్రజల అభిప్రాయాన్ని గుర్తిస్తు వ్యవహరించుట మంచిదని బ్రిటిషు ...

...

(మిగతా 6 వ పేజీలో)

బ్రిటిష్ ప్లాను త్రోసిపుచ్చాలి

కాంగ్రెసు లీగులు కలిసి స్వాతంత్ర్య ప్రణాళికను తయారు చేయాలి

—"పీపుల్స్‌ఏజ్" సంపాదకీయం

భారతదేశం మరొక అవమానానికి, మరొక బ్రిటిష్ అకార్యాన్ని గురిఅవుతున్నది. మైత్రీపాయి తన కార్యవర్గంలో ఉండకోవానికి తిరస్కరించిన భారతనాయకులం పేర్ల నాటిని ప్రకటించారు. అదైనా దేశంతగాదా! బ్రిటిష్‌వాళ్ళు మొదటి అవార్డు ప్రకారం ఏది చేసే వరకుడున్న అంటే, బ్రిటిష్‌వాళ్ళు వర్ణించిన రాజ్యాంగ నిర్మాణసభను చిన్నంతే వరకుమిత।

భారతదేశ భవిష్యత్తును శాశ్వతంగా తను నిర్ణయించ ఉంచుకోవాలనే బ్రిటిషువాళ్ళ మరొక ఇప్పుడు ఉద్దేశం...

బ్రిటిష్ మంత్రులు మన దేశానికి వచ్చారు. అనేక ప్రతిష్టంభనలు వచ్చాయి. బ్రిటిషు...

జిత్తులమారి బ్రిటిష్ ప్లాను

తాత్కాలిక ప్రభుత్వ కాలంలో అధికారాన్ని తమ చేతుల్లోనే పెట్టుకొని ... భారత నాయకులను తీసుకోవాలని బ్రిటిషు వాళ్ళ ప్లాను.

వేవెలు ప్రతిపాదించిన తాత్కాలిక ప్రభుత్వం ఎట్టిది?

ఈ కేంద్ర కార్యవర్గాన్ని వేవెలు ... కాంగ్రెస్ లీగుల ...

నాయకుల ప్రకాతంత్రాన్ని త్రోసిపుచ్చి రాజీ సభకూనికి తయారవ్వారు

[illegible]

(మిగతా 2 వ పేజీలో)

సంస్థాన ప్రజా ఉద్యమాన్ని బలపరచాలి

(1 వ పేజీ తరువాయి)

కుళ నిర్బంధ విధానానికి పూనుకుంటు న్నప్పుడు, కాంగ్రెసునాయకులు తీవ్రంగా ప్రజా పోరాటాలను ఖండిస్తూ ఒక సమాధాన ధోరణి వహిస్తే, సంస్థానాధీశులకు సహాయపడుట గాక మరేమవుతుంది?

కాంగ్రెసుపై సంస్థానాధీశులదాడి

వీరోచితమైన కాశ్మీర ప్రజాపోరాటంపట్ల కాంగ్రెసు నాయకులు తీసుకొన్న వైఖరియొక్క ఫలితం ... కాశ్మీర సంస్థానంలో జవహర్‌లాల్ నెహ్రూను అడుగు పెట్టనివ్వక ... సంస్థానాల మీద ... అయ్యర్‌గారు ... 15 వ తేదీన ...

- సంస్థానాల నుంచి రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకొనబడే ప్రతినిధులు ఎక్కువమందికి ఓటు ఉండే ఎన్నికల విధానం క్రింద ఎన్నుకోబడాలి.
- బ్రిటిష్ ప్రభుత్వంతో సంస్థానాధీశులకు గల ఒడంబడికలన్నీ వెంటనే రద్దుకావాలి. ఈ తాత్కాలిక దశలో గూడా సంస్థానాలపై బ్రిటిష్‌వారికి గల రాజ్యాధికారంలో మార్పులు జరగాలి.
- సంస్థానాల నుంచి రాజ్యాంగ నిర్మాణసభకువచ్చే ప్రతినిధులంతా వేరువేరుగా సమావేశమయి, వారివారి సంస్థానాలకు రాజ్యాంగపత్రాలను తయారు చేయాలి.
- తాత్కాలిక కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించే సబ్‌కమిటీలో సంస్థానప్రజా ప్రతినిధులు గూడా ఉండాలి.
- భవిష్యత్ స్వేచ్ఛా స్వాతంత్ర్య భారతదేశ సమాఖ్యలోసంస్థానాలుగూడ సమాన హోదాగల యూనిట్లుగా ఉండాలి.

సంస్థానప్రజల తక్షణ కర్తవ్యం

పై సంస్థానప్రజల కోర్కెలపట్ల కాంగ్రెసునాయకుల ధోరణి ఏమిటి? ఈ సాధారణ కోర్కెలనుగూడా తగింది ...

సంస్థాన ప్రజల కోర్కెలు

[illegible]

పెదవూడి ఆంధ్ర సాహిత్య పాఠశాల

ఆంధ్ర సాహితీ చరిత్రలో నూతన ఘట్టం

వాసిరెడ్డి భాస్కరరావు

ఇంతవరకు అనేకసార్లు రాజకీయ పాఠశాలల్ని గురించి విన్నాం. కాని సాహిత్య పాఠశాలలంటూ ఇంతవరకు వినలేదు. భారతీయ సాహిత్యచరిత్రలో సాహిత్య పాఠశాల బహుశా ఇదే మొదటిసారి. కాబట్టి సాహిత్య పాఠశాలకు కోవాలని నాకు తహతహ కలిగింది.

నాతోపాటు నవయువకులు అనేకమంది అయిదారు సంవత్సరాలనుంచి రాజకీయ రంగంలో, ముఖ్యంగా వైజ్ఞానిక రంగంలో పని చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త పాటలు వ్రాశారు. కథలు రాశారు. పద్యాలు అల్లారు. వీరిలో సాహిత్య పిపాస నానాటికి ఉద్భవిస్తూ అయింది. మనప్రాచీన సాహిత్యాన్ని విపులంగా తెలుసుకోవాలనే ... కలిగింది. కాని అవకాశం ఎలా లభిస్తుంది? అనే సందేహంలో కొట్టుకలాడుతూ ఉన్నారు. ఈలాంటి పరిస్థితుల్లో ఈపాఠశాలం వారికొక పెన్నిధిలాగా కనిపించింది.

విద్యార్థులు

మే 11వ తేదీకి దాదాపు విద్యార్థులందరం పెదవూడి గ్రామం చేరుకున్నాం. సుప్రసిద్ధ చిత్రకారులైన శ్రీ దేవీప్రసాద్‌రాయచౌదరి గారిచే పాఠశాలా ప్రారంభోత్సవం జరిగింది. ఆంధ్రసాహిత్య పాఠశాలను ఒక తెంగాలీ మహాపురుషుడు ప్రారంభించడం ఈ పాఠశాలయొక్క అఖిలభారత ప్రాముఖ్య ...

ఉపాధ్యాయులు

[illegible]

సాహిత్యంలోని ... మెరుగు పెట్టి ... కవులు కృష్ణ శాస్త్రిగారు, ఆధునిక సాహిత్యంలో ... ఆంధ్ర సాహిత్యంలో అనేక కొత్త పోకడలకు దారి తీసిన శ్రీ శ్రీగారు ......ఎవరికివారే హేమాహేమీలు. విద్యార్థులకు తగిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తగిన విద్యార్థులు. ఇక రాబోవుదేమి తక్కువ?

కార్యక్రమం

ఇక పాఠశాలా కార్యక్రమంలో పాల్గొందాం. అప్పుడే తెలతెల వారుతూ ఉంది. అరుణకిరణాలు తూర్పుదిక్కున ప్రసరిస్తూ ఉన్నాయి. ప్రభాతభేరీ సమయం ఇది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని కోకిల కంఠమెత్తి గోపాలం మృదుమధురంగా పాడుతూ ఉన్నాడు. నగర సంకీర్తనలో పాల్గొంటానికి విద్యార్థులు ...

సేకరించాము ... మా ఆనందాశ్చర్యాలకు హద్దులేదు. అభిప్రాయమైన వారి పట్టుదలకు ... మేము ముగ్ధులమైపోయాం.

తర్వాతనే వెంకట్రావుగారు క్లాసు ప్రారంభించారు. మొదటి దెబ్బలోనే విద్యార్థుల మనస్సు నాకట్టారు. ఆంధ్రభాష ఆంధ్రజాతి యొక్క ఔన్నత్యం కండ్లకు గట్టినట్లు కన్పించింది. వారి ఉపన్యాసం గంగా ప్రవాహంలాగా పొంగి పొరలుతూ ఉంది. పద్యాల కోసం తారీఖుల కోసం తడుముకోనవసరం లేదు. ఆంధ్రభాషా సరస్వతి వారి జిహ్వాగ్రం మీద వర్తిస్తూ ఉంది. వారి ఉపన్యాసంలో

"కులజాతు కులజాతే కులహీనులైన
కులజాతు నద్వృత్తి కలిమి సెట్లపిన

అని చెప్పిన ఆనాటి అభ్యుదయ మహాకవి పాల్కురికి సోమనాథుడు సాక్షాత్కరించాడు, వీరశైవంలో ఉన్న ఆనాటి ఆవేశం విద్యార్థుల్ని కూడా నేను ...

వాసిరెడ్డి భాస్కరరావు

విద్యార్థుల్లో సాహిత్యజ్ఞాన తోరతోరణాలు అభివృద్ధి ఉంది. ... సాహిత్య వక్తృత. ... పత్రిక పఠనం. పాఠశాలకు నాలుగు తెలుగు పత్రికలు రెండు ఇంగ్లీషు పత్రికలు వస్తూఉండేవి. విద్యార్థులు రాసిన కథలు, గేయాలు, పద్యాలు కవితాగోష్ఠిలో చదివి వినిపించేవారు. ఉపాధ్యాయులు కూడా ప్రతిరోజూ ఈ గోష్ఠి ... విరామ సమయంలో ... ప్రదర్శనం జరుగుతూ ఉండేవి.

వైజ్ఞానిక ప్రదర్శనాలు

ఈప్రదర్శనాలు ఉపాధ్యాయుల్లోను, విద్యార్థుల్లోను, ప్రజల్లోను, మహదోత్సాహం కలిగించాయి. వీరి భాగవతంలో పాపిష్టి హిట్లరు ముసోలినీ తోజోలు ప్రత్యక్షమయ్యేవారు. "ఆబీసీనియా రోమా అల్బేనియా రోమా" అని ముసోలినీ హిట్లరుతో మొరపెట్టుకుంటూ ఉంటే ఆనాటి చరిత్రాంశాలన్నీ ప్రత్యక్షంగా కన్పిస్తూ ఉండేవి. ... "వెళ్ళిపోదామా, మామా వెళ్ళిపోదామా" అని నాజీలు పాడుతూ ఉంటే ప్రేక్షకులు ...

ఇతర కార్యక్రమం

[illegible]

మన ప్రాచీనవ్యాయామకళ

బార్బెల్సు పోటీలలో ప్రపంచరికార్డులు

తాతినేని సూర్యప్రకాశరావు

పూర్వం రాజప్రాసాదంలోను మహారాష్ట్రంలోను శివాజీ పాలనా కాలంలోను కత్తిసాములకు, కర్రసాములకు శారీరక వ్యాయామాలకు మంచి ఆదరం వుండేది. అలాగే గ్రామంలో ప్రతిచెట్టుక్రిందా, దేవాలయాలలోను జనం కలిసే ప్రతిచోటా ప్రదేశంలోను వ్యాయామపరికరాలు గోదాలు (ప్రత్యేకంగా తయారుచేసినప్రదేశం) సిద్ధపరుచబడి వుండేవి. బలంగల్గిన బండలు పైకి లేపుటకు వీలుగా చెక్కబడివుండేవి. దీనినే "వాల్పు" అని అంటారు. ఉదయం, సాయంత్రం కాలకృత్యములు తీర్చుకొని తమ అందుబాటులోవున్న వ్యాయామశాలకు వెళ్ళి ప్రతివారూ వ్యాయామం చేస్తారు. "వాల్పు" మోయగల్గిన భారం మోస్తూ, ఎత్తగల్గిన బరువుల బండలను పైకెత్తుతూ తీస్తూండేవారు. ఎవరు ఎక్కువ బరువు గల్గిన బండలను లేపితే వారిని "మేటి"గా పరిగణించేవారు. ఇతర దేశాలనుంచి వచ్చిన వ్యాయామ ప్రదర్శకులు బరువుమోయు పద్ధతులను చూసి చాలామంది తమ తమ దేశాలలో బరువులు లేపుటకు ప్రయత్నములు సాగించారు. దీనిపైనవారు ప్రత్యేకించి శ్రద్ధతీసుకొని నిపుణత్వం గడిస్తూ భారతదేశంలోవలె మోటుపద్ధతులతోగాక, మరొకవిధంగా "వాల్పు" వ్యాయామమును మార్పులు చేశారు. దీనినే "బార్బెల్సు" (బరువులేపుట) అని పేరిడినారు. క్రమక్రమంగా భారతదేశంలో [illegible] [illegible] మరచి పోయిన వ్యాయామము [illegible].

వాల్పు అనే మోటు [illegible] మూలంగా బరువులు లేపుటవలన [illegible] క్రమ గల్గుతుంది. అన్నికండరాలు [illegible] అభివృద్ధిగావు. ఈ లోపాన్ని [illegible] గుర్తించి 'వాల్పు'ను 'బార్బెల్సు'గా మార్చినారు. వివిధ పద్ధతుల ద్వారా మెడకండరాలకు, భుజకండరాలకు, [illegible] కండరాలకు యే కండరాలకైన క్రమ గల్గించి, శాస్త్ర యుక్తంగా అభివృద్ధిపర్చే వ్యాయామం "బార్బెల్సు" [illegible]. అందు చేతనే నేడు అన్ని దేశాలలో బార్బెల్సు వ్యాయామమునకు మంచి ఆదరం వుంది.

14 లేక 16 తొమల గల్గిన యినుపరాడ్డు సుమారు 1½ గజము పొడవు పైగా వుంటుంది. దానికి రెండువైపులా వివిధ బరువు గల్గిన యినుప చక్రాలు తగిలించివుంటాయి. యినుప రాడ్డు - యినుప చక్రాలు అయితే సుమారు 300 కు 60 రూపాయిలు పైగా ఖరీదు వుంటుంది. లేక ఎద్దతిని అయితే సిమ్మెంటుతో చక్రాలు పోయించుకొని వ్యాయామం చేయవచ్చు. ఇలాఅయితే 20/- రు. అవుతుంది.

"బార్బెల్సు" వలన వివిధ పద్ధతులద్వారా సమస్తకండరాలకు శ్రమగల్గించి గట్టికండరాలు విశాలమైన ఛాతి, చక్కని శరీరకాంతివృద్ధి కలుగుతుంది.

పోటీలో పాల్గొనే విధం [పద్ధతులు]

ప్రతి దేశంలోను "బార్బెల్సు" వ్యాయామము వ్యాప్తి చెందుటకు, ఔన్నత్యమభివృద్ధి పర్చుటకు, ప్రత్యేకంగా బార్బెల్సు వ్యాయామ సంఘాలుయేర్పడినవి. లండన్‌లో యీ వ్యాయామంలో శిక్షణపొంది అనేక గ్రంధములను రచించి, వేలకొలది యువకులకు శిక్షణయిచ్చిన డబ్ల్యూ. ఎ. పుల్యూమ్ గారి అధ్వర్యమున "బరువులు ఎత్తు సంఘం" వెలకొల్పబడినది. అలాగే మైసూర్ స్టేట్‌లో ఎ. టి. కన్నన్ అధ్వర్యమున ఒక సంఘం నడుపబడుతుంది. యీ సంఘముద్వారా అనేక వ్యాయామ గ్రంధములు ప్రకటితమౌతున్నాయి. పోటీలు గూడా నడుపబడుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి ఆఖరివారంలో ఆల్‌ఇండియా ఒలెంపిక్ పోటీలు బెంగుళూరులో జరిగినవి. ఆ సందర్భంలో "బరువు లేపు" పోటీలుగూడా జరిగినవి. ఇలా ప్రతి ప్రాంతంలో ప్రతి సంవత్సరమూ జరుగుతాయి. అన్ని దేశాలనూ కలిపి మూడు సంవత్సరములకొక పర్యాయం ప్రపంచ పోటీలు జరుగుతవి. యుద్ధానికి పూర్వం 1936 లో బెర్లిన్‌లో జరిగినవి. తర్వాత యుద్ధాల కారణంగా ప్రపంచపోటీలు జరుగలేదు.

పోటీలలో పాల్గొనేవారిని వారివారి తూకములనుబట్టి ఆరు తరగతులుగా విభజించెదరు.

1. బాన్‌టన్ వెయిట్ 115 పౌనులలోపువారు
2. ఫెదర్ వెయిట్ 232 ,,
3. లైట్ వెయిట్ 148 ,,
4. మిడిల్ వెయిట్ 165 ,,
5. లైట్ హెవీవెయిటు 181 ,,
6. హెవీ వెయిట్ 181 పౌనులపైవారు

రికార్డు చేయు విధం: రికార్డులు చెల్లించుటకు మూడు విధములుగా పోటీలు జరుపుదురు.

మెడలోనుంచి (కాలర్‌బోన్) లేపి అక్కడినుంచి చేతులు వదులకుండా నెమ్మదిగా పైకి పైకి లేపుట

(2) రెండు చేతులతో ఒకేసారి నేలనుంచి వంచకుండా పైకి లేపుట

(3) మొగ భూమినుండి పరకూ లేపి [illegible] లేకుండా పైకి లేపుట.

పై మూడు విధాలుగా బరువులు లేపి ఆ మూడింటి రికార్డులు కలిపి మొత్తం చేయుదురు. ఆమొత్తంలో ఎక్కువ వచ్చినవారిని ప్రథములుగా పరిగణించి ప్రకటింతురు

'యినుప మనిషి' నోవక్

బరువు లేపుటలో ప్రపంచ పోటీలలో ముఖ్యమైన రికార్డులు 35. అందులో సోవియట్ యూనియన్‌వి 27 రికార్డులు.

యిక బార్బెల్సు వ్యాయామంలో ప్రపంచ రికార్డును వరుసగా మూడుసార్లు మంచి విజయం పొందినవారు ప్రపంచఖ్యాతి గడించిన "యినుప మనిషి" అని పేరుగన్న విగ్రిగరి నోవక్ అనే సోవియట్ యువకుడు. యీయన విమానశకమ్ని పర్కస్లు యూనియన్‌కు చెందినవాడు. యితని బరువు 79 కిలోగ్రాములు, అనగా 174 పౌనులు, వయస్సు సుమారు 27 సంవత్సరములు వుంటాయి. [illegible] వాడుగా రెడ్‌ఆర్మీ పైచదువైన అభిమానంతో లాతకో [illegible].

మూడు రికార్డులు కలిపి (1944—45 పోటీలు)

1. మిడిల్ వెయిట్

సోవియట్ రికార్డు [illegible] ఇండియా	
881.6 పౌ॥ 844 పౌ॥ 815 పౌ॥	

2. లైట్ హెవీ వెయిట్

931.4 పౌ॥ 853¼ పౌ॥ 690 పౌ॥

పై రికార్డులను బట్టి గ్రిగరీనోవక్ [illegible] అలార్కుటో, అతిప్పటి [illegible] ప్రత్యేకత ప్రదర్శిత మౌతోంది.

బెర్లిన్ పోటీలలో మధ్యస్థులుగా వున్నవారు 1944—45 లలో మాస్కోలో జరిగిన పోటీలలో నూతా మధ్యస్థులుగా వుంది. నోవక్ రికార్డులను అమోదించి [illegible] లో బరువు లేపుటలో ఆయన తరగతిలో మొదటివాడుగా ప్రకటించారు

భారతదేశంలో

ఫెదర్ వెయిట్ శంకరకుమార్‌రావ్ 620 పౌనులు. లైట్‌వెయిట్‌లో షేక్ అహ్మద్ 590 పౌనులు (పాటియాలా) మిడిల్‌వెయిట్‌లో అహమ్మద్ [illegible] 590 పౌనులు (పంజాబు) లైట్‌హెవీవెయిట్‌లో పాల్ (నీగ్రో) 690 పౌ॥ (బెంగాల్); హెవీవెయిట్‌లో మహమ్మద్‌పక్కీ 707 పౌ॥ (పాటియాలా). పైవారంతా 1944 లో జరిగిన పోటీలలో బరువులు లేపుటలో మొదటివారుగా వచ్చారు. భారతదేశం అన్ని రాష్ట్రాలకంటే అన్ని వ్యాయామములకు పాటియాలా సంస్థానంలో మంచి ఆదరం వుంది. అందుచేతనే యీసంవత్సరం బెంగుళూరులో జరిగిన ఒలెంపిక్ పోటీలలో దాదాపు అన్నింటిలోనూ వీరే గెల్చుకొన్నారు.

ఆంధ్రదేశంలో

కృష్ణాజిల్లా వాస్తవ్యులు శ్రీ కొర్లి రంగదాసుగారు (అవనిగడ్డ) వ్యాయామము విషయంలో ఎంతగానో అధ్యయనంచేసి పందలకొలది యువకులకు శిక్షణ నిస్తున్నారు. బార్బెల్సు వ్యాయామంలో ప్రత్యేకంగా తర్ఫీదు యిస్తున్నారు. శ్రీ పండమూరి [illegible] గోపాలరావుగారు, వీరు గుడివాడ [illegible] వాసపాములు. అన్ని వ్యాయామములకంటేమిన్నగా బార్బెల్సు విషయంలో ప్రత్యేకంగా శిక్షణ పొందుదురు. మొన్నటి బెంగుళూరులో జరిగిన ఒలెంపిక్ పోటీలలో హెవీవెయిట్‌లో ప్రథములుగా వచ్చిరి. 695 పౌనుల రికార్డు. మహాత్మాశక్తి [illegible] వీరు [illegible] వాయుగాపుత్రుడు వీరుకూడా యువకులకు వ్యాయామతర్ఫీదునిస్తున్నారు. బెంగుళూరులో [illegible] బాన్‌టన్ వెయిట్‌లో ప్రథములుగా వచ్చిరి శ్రీ అవనిగడ్డ పాండురంగారావుగారు. వీరు [illegible] కత్తిసాము, కర్రసాము మొదలగు అన్ని వ్యాయామములలో ప్రత్యేకత గడించారు. శ్రీ [illegible] ఆరోగ్య వదన [illegible] యువకులకు వ్యాయామ శిక్షణ నిస్తున్నారు. వీరి రికార్డు 330 పౌనులు.

ప్రాచీన భారత వ్యాయామమైన [illegible] (బార్బెల్సు) అభివృద్ధి పొందిన [illegible] గ్రిగరీనోవక్ ఆరోగ్య [illegible] లాంటి సాటిలేని మేటులను తయారు చేస్తోంది.

ఆ అమరవాణా, [illegible] పొందుతూ ఆంధ్రలో యువకులందరూ యువజన సంఘాల్లో చేరి బార్బెల్సు వ్యాయామం ద్వారా మహత్తర శక్తి గడించి దేశాభ్యుదయమునకు పాటుపడుటకు తగిన బలాన్ని గడించాలి.

కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి నిర్యాణం



మహాకవి, కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు 17 వ తేదీన ఖండవల్లి గ్రామంలో కాలధర్మం నొందారు.

ఆంధ్ర సాహిత్యానికి, ఆంధ్ర నాటకరంగానికి ఆంధ్ర జాతీయతకూ ఆంధ్రాభ్యుదయానికి తన కళావరమ్మ తిని అంకితంచేసి, తెలుగునాట కళాదీపికలు వెలిగించిన మహాకవి చిలకమర్తి; గత 60 సంవత్సరాల ప్రజా ఉద్యమాలను తనలో జీర్ణించుకొని ప్రజాజీవితాన్ని దిద్ది తీర్చినమహాశిల్పి చిలకమర్తి; గాంధీజీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించక పూర్వమే హరిజన సేవారతుడై హరిజన బాలురకోసం 'రామమోహన పాఠశాల'ను స్థాపించిన సంస్కర్త;

ఈమహాకవి తన సమకాలికుల స్నేహమర్యాదలనేకాక, తన తరువాతి తరంవారైన అభ్యుదయ రచయితల గౌరవాదరణలను కూడా చూరగొన్నారు. ఆంధ్రజాతి ఈ మహా పురుషునికి బ్రహ్మరథం పట్టింది. చిలకమర్తి ధన్యజీవి;

కాని, ఈ మహాపురుషుడు తన వృద్ధాప్యంలో దారిద్ర్యంతో, మారుమూలపల్లెటూళ్లలో సరైన వైద్య సౌకర్యాలుకూడా లేకుండా, తన జీవితాన్ని ముగించారంటే - అది ఆంధ్ర జాతి దురదృష్టానికి తార్కాణం; ఇందుకు ఆంధ్రు లందరూ విచారించాలి. మనజాతికి నూతన సందేశమిచ్చిన మహాకవి, వాఙ్మయధురీణ, జాతీయ నాయకుడు ఈనాడు మనమధ్యలేడు ;

ఆంధ్రుల ఉత్తమ కళా సంప్రదాయాలను పునరుద్ధరించి, ఆంధ్ర జాతీయ చైతన్యానికి జీవం పోసిన చిలకమర్తి మహాకవి మరణానికి చింతిస్తున్నాం. వారి కుటుంబానికి మా హృదయపూర్వకసానుభూతి.

ఇంద్రధనుస్సు

నాజీ అక్రమిత రష్యాలో ఒక గ్రామం నాజీమూకలు తిష్టవేసాయి. అప్పటివారుచేయని ఘోరంలేదు. పెట్టని హింసలేదు. స్త్రీలను చెరచారు. పసిపిల్లలను చిత్రవధచేశారు. పిండు గర్భిణిని పొట్టలో పొడిచారు. నాజీ మృగాల అమానుషత్వానికి, అవినీతికి, క్రౌర్యానికి అంతులేదు. ఈ వాస్తవ నరకాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది నవల.

ప్రఖ్యాత సోవియట్ రచయిత్రి వాండా వాసిలెవ్‌స్కా రాసింది.

స్టాలిన్ బహుమతిపొందినది. పారవ్యత ప్రపంచానికే వన్నె తెస్తుంది నవల.

వెల రు.2—0—0

విప్లవవీరుల చరిత్రలు

పృథ్వీసింగు	0 12 0
భగత్ సింగు	0 8 0
చిట్టగాంగు విప్లవ వీరులు	1 0 0
గదర్ వీరులు	0 10 0

ప్రజాశక్తి ప్రచురణాలయము
మొగల్రాజపురం : : బెజవాడ

రాష్ట్ర అభివృద్ధి శాఖామంత్రి శ్రీ భక్తవత్సలంగారు యీ నెల 10 వ తేదీన అనంతపురమునకు వచ్చారు. పెన్నారు కుముద్వతి ప్రాజెక్టును పరిశీలించారు.

మధ్యాహ్నం స్థానిక [illegible] హాలులో శ్రీ నీలం సంజీవరెడ్డిగారి అధ్యక్షతను ఒక సభజరిగింది.

మంత్రి భక్తవత్సలంగారు [illegible] తమకు [illegible] వారికి హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, ఈ వారముగోజులు [illegible] బళ్ళారి అనంతపురము జిల్లాల్లో ప్రయాణంచేసి రాయలసీమ ఆర్ధిక దుస్థితి [illegible] మనియు, ప్రజల కష్టాలను కళ్ళారా చూచితి మనియు, తాము ఈ పదవిలో [illegible] వహాయం చేసితీరుతా మనియు తెలియజేశారు.

ప్రస్తుతం తిండి-గుడ్డలకొరతను పూర్తిగా తొలగించను ప్రభుత్వం కంకణం కట్టుకున్న దనియు, ఇదివరకు సహకార [illegible] చూపుతున్నవారు ఇకమీద పూర్తిసహకారం చూపి, ఈ భయంకర క్షామాన్ని రూపుమాపవలసియున్న దనియు, వీరందరూ పూర్తిసహాయం చేయను ప్రభుత్వం ప్రయత్నిస్తుందనియు మంత్రిగారు తెలియజేశారు.

ప్రజలు విన్నవించుకొన్న మహాజరు విషయమై శ్రీ భక్తవత్సలంగారు ప్రసంగిస్తూ మీ కోరికలన్నీ ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుందని తాము హామీ ఇస్తున్నామని చెపుతూ, దేశంలో క్షామనివారణ చేయడమేగాక, ఎక్కువగా ధాన్యం పండించను తగిన నీటి పారుదల సౌకర్యాలు కల్గింపగలమన్నారు

క్షామనివారణ ప్రాంతాలనేగాక, తక్కిన ప్రాంతాల్లోకూడా నీటిపారుదలసౌకర్యాలు లేకపోవడం తాము గమనించితిమనియు, అందుకు తగిన సౌకర్యాలు కల్గింతుమనియు, పెన్నారు కుముద్వతి ప్రాజెక్టును తగినంత త్వరలో ప్రారంభింప ప్రయత్నిస్తామనియు అన్నారు.

పెన్నార్ కుముద్వతీప్రాజెక్టు

త్వరలో పని ప్రారంభిస్తారట

అనంతపురం, బళ్ళారి ఆహార పరిస్థితి

బళ్ళారి, అనంతపురంజిల్లాలలో కాలమాన పరిస్థితులెలా వున్నదీ వివరిస్తూ, ప్రభుత్వం ఈ క్రింది ప్రకటన చేసింది;

మేనెలమొదటి15రోజుల్లో బళ్ళారి, అనంతపురం జిల్లాలందు కొద్దికొద్ది జల్లులు పడుతూవచ్చాయి. తరువాత15రోజుల్లో పెద్దవర్షాలు కురిసినవి. అనంతపురం జిల్లాలో చాలా చెరువులలోకి 10 నుంచి 30 రోజుల వరకు సరిపోయే నీరు వచ్చింది. బళ్ళారి జిల్లాలో మెట్టభూములకుఎరువుతోలి ముంగారు పంటలకు దున్నడం పూర్తైంది. అయినా అనంతపురం జిల్లా అంతటనూ, బళ్ళారిజిల్లాలో పశ్చిమభాగంలోను కరువు పరిస్థితి యేర్పడివుండుట, యిప్పుడే వ్యవసాయపు పనులు ప్రారంభించినందున, పనివారలకు పని దొరకడం కష్టంగానే వున్నది. ఇంతవరకు అనంతపురం జిల్లాలో రోడ్లపనులు 40 చోట్ల, నీటి సాగుపనులు 30 చోట్ల, ఇతర పనులు 98 చోట్ల బళ్ళారిలో రోడ్డుపనులు 11 చోట్ల, నీటిసాగుపనులు 17 చోట్ల, ఇతర పనులు 38 చోట్ల జరుగుతున్నవి. ఈ పనులలో రోజుకు అనంతపురంలో 6288 మంది బళ్ళారిలో 2801 మంది పని చేస్తున్నారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే అనంతపురంలో [illegible] తగ్గినట్లున్నా, బళ్ళారిలో కొంచెం ఎక్కువైనట్లున్నా, కనిపిస్తుంది. సాధారణముగా వర్షాలు పడితే, యీ పనులు మూసివేయవచ్చు

ఇదివరలో యిచ్చిన రెమిన్సు చెల్లించినా, యీ మధ్య బళ్ళారిజిల్లాలో రాయదుర్గ్ హరపనహళ్ళి తాలూకాలలో మెట్టభూములకు 2 లక్షలదాకా రెమిషన్ యిచ్చారు

అనంతపురంలో 20 గడ్డి డిపోలు పెట్టబడు తరువుతీయగా, 18 మాత్రం పని చేస్తున్నవి. అమ్మకం బాగావున్నది. మిగతా ఏడుకు చరపరా లేక పనిచేయుటలేదు. గడ్డి

అనంతపురం జిల్లాలో పశువులకు గడ్డిలేదు

జిల్లా రైతు సంఘాధ్యక్షుని ప్రకటన

విషయంలో రవాణా సమస్య గడ్డుగా వుంది. కర్నూలు జిల్లాలోని ఉత్పత్తి కేంద్రాలనుంచి కొంతగడ్డి రవాణాకు ఏర్పాటైన వాగన్లు ఈయ వలసిందిగా ప్రయత్నాలు జరుగుతున్నవి. పైతీ కాలంలో 20 లారీలను పంపారు. అంతేగాక, కొద్ది కొద్ది దూరాలకు ఆహార శాఖ లారీలున్నూ ఉపయోగపడుతున్నవి

గ్రామాలలో అంగ వికలులుగా వుండే వారికి ఉచిత ధాన్యం ఉచితంగా పంచిపెడుతున్నారు. ఈవిధంగా రోజుకు అనంతపురంలో 266 మందికి, బళ్ళారిలో 5374 మందికి సహాయం జరుగుతున్నది.

గర్భిణీ స్త్రీలకు, ప్రసవించిన స్త్రీలకు, 8ఏండ్లలోపు పిల్లలకు పంచి పెట్టడానికి గామ కలెక్టర్లకుగడ్డపాలుపంపారు. ఈవిధంగాఅనంతపురం కేంద్రాలలో 2488 మందికి బళ్ళారి కేంద్రాలలో 1523 మందికి పంచిపెట్టారు.

అనంతపురంజిల్లాలో బియ్యం, గోధుమ, గోధుమ రవ్వ తప్ప, ఇతర గోధుమ పదార్థాలన్నీ సమృద్ధిగానే వున్నవి. అనంతపురం, పెనుగొండ డివిజన్లలో జొన్నలు తరచూ తక్కువగా వుంది [illegible] తప్ప ఇతర పప్పులన్నీ [illegible] పంచదార చాలినంత లేకపోయినా, అంతరిసమంగా పంచబడుతున్నది. గ్రామాలన్నింటిలోను 'రేషన్'ంగు ప్రవేశపెట్టారు.

బళ్ళారి జిల్లాలో బియ్యం, జొన్నలు, గోధుమలు,గోధుమ పదార్థాలుతక్కువలోవున్నాయి చాలినంత ఉన్నవి. మినుములు తప్ప ఇతర పప్పులు, పంచదార సరిపడా తక్కువగానే ఉంది. ఈ జిల్లాలో 28 మేజరు పంచాయితీలలోను బళ్ళారి, రాయదుర్గ్, ఆలూరు, తదుపరి తాలూకాలలోను ఇన్ఫార్మల్ రేషనింగు ప్రవేశపెట్టబడింది

కళ్యాణదుర్గం తాలూకాలో రెండుచోట్ల గడ్డిడిపోలువున్నాయి. బెళుగుప్ప,కళ్యాణదుర్గం, కాని రెండుచోట్లకు కావలసినంత గడ్డి సప్లయి కాలేదు కళ్యాణదుర్గంలోని గడ్డి డిపోకు 30 మైళ్ళదూరమునుండి గ్రామాలవారు గడ్డికి రావలసివుంది. వచ్చినవారికి రెండుమూడు రోజులవరకు గడ్డి దొరికే అవకాశాలులేవు. ఒక్క లారీతో కళ్యాణదుర్గానికి ప్రభుత్వం గడ్డి సప్లయి చేస్తుంది. వచ్చిన ఒక్క గంటలో అంతాఅయిపోతూంది.రైతులు 30 మైళ్ళనుంచీ రావాలంటే చాలా కష్టముగావుంది. తిండిలేని ఈరోజులలో చాలా బాధపడుతున్నారు. గడ్డిలేక బలహీనమైన పశువులతో బండ్లను ఇంత దూరము లాగలేక కొన్ని వేల పశువులకు గడ్డి దుర్లభమౌతూంది. అందువల్ల, ప్రభుత్వం వెంటనే ప్రతి ఫిర్కా సెంటరులోనూ గడ్డిడిపోలు స్థాపిస్తేనే ఈతాలూకాలోని పశుసంపదను కొంతవరకైనా కాపాడుకోటానికి వీలుంటుంది. ఇప్పటికప్పుడే వేలకు పశువులు నష్టపడినాయి.

తాడిపత్రినుంచీ బెళుగుప్పకు,కళ్యాణదుర్గానికి బండ్లలోనూ, ఒక్కలారీలోనూ గడ్డిసప్లయి జరుగుతూంది. ఒక్కొక్క బండిలో రైతులు 16 కట్టలవరకూ దిగుమతిచేస్తుంటే, లారీ ప్రతితడవ 12 కట్టలు మాత్రమే తెస్తూంది. లారీలో బాగా తాళ్ళతోకట్టి ఒక్కొక్కసారి 24 కట్టలవరకూ తెచ్చేఅవకాశముంది. లారీలను ప్రభుత్వం తక్షణమే రిక్విజిషన్ చేసి ప్రతి ఫిర్కాలోనూ ఒక్క గడ్డిపోను పెట్టడం చాలా అవసరం. ఇది తక్షణమే చేయకపోతే మరికొన్ని వేల పశువులను రైతులు పోగొట్టుకోవలసివస్తూంది.

పెనుగొండ : ఈ తాలూకాలోగూడ గడ్డికరువు ఏర్పడింది. పెదబల్లి, దాని చుట్టుగ్రామాల్లో పశువులకు మేతలేక సేద్యపు పశువులను మాత్రమే మేపుకుంటున్నారు. పెనుగొండకు సప్లయి చేస్తూండే గడ్డి అందరికి పంచడానికి సాధ్యము కావడములేదు. అందువల్ల కొత్తచెరువు ఒక డిపో స్థాపించవలసిన అవసరమున్నది.

అనంతపురం : కూడేరుఫిర్కాలోని గ్రామాలలో గడ్డికొరత వున్నది. కూడేరులో కూడా ఒకగడ్డిడిపో తెరువవలెను

ధర్మవరం : కనగానిపల్లె, రామగిరి ఫిర్కాలలో పశువులు చనిపోతున్నాయి. ధర్మవరంలోవుండే గడ్డి డిపోనుండి తెచ్చుకోవాలంటే బక్కచిక్కిన ఎద్దులకు చాలా కష్టంగావుంది. అంత దూరము వెళ్ళి తెచ్చుకోవడానికి రైతుకు ఖర్చులెక్కువ గనుక సాధ్యముకాదు. కొండలలోపడి అంతదూరము ప్రయాణము చేయగలిగిన పశువులు చాలా తక్కువ. అందువల్ల కనగానిపల్లె,రామగిరి, పేరూరు గ్రామాలలో గడ్డిడిపోలు తెరిచి సప్లయి చేయడం చాలాఅవసరం.

తాలూకా కేంద్రాల్లో నామకః డిపోలు పెట్టి "తమకర్తవ్యమైపోయింది" అనుకునే ప్రభుత్వోద్యోగులు పల్లెప్రాంతాలలోని ప్రజల స్థితిగతులను విచారించరు. ఆ తాలూకా కేంద్రాల్లోనయినా గంటకు పైగా అమ్మకమయ్యేంత గడ్డివుండదు. మరి ఎన్నిగ్రామాల రైతులు గడ్డికిగాను తాలూకాకేంద్రంలో ఎన్నిరోజులు 'దేహీ' అని పడివుండగలరు ?

ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి తిరుగుతూండే మంత్రులు ఈవిషయాలను ప్రజలద్వారావినివుంటారు-విన్నారు

మరి ప్రజాప్రభుత్వమైనా ఈక్రింది పనులను నెరవేర్చేదా ?

(1) ధర్మవరం, కళ్యాణదుర్గం, తాలూకాలలో ఫిర్కాకొక గడ్డిడిపో యేర్పాటు చేయాలి.

(2) అనంతపురంతాలూకా కూడేరు కేంద్రముగా ఒక గడ్డిడిపోను తెరువాలి

(3) పెనుగొండతాలూకాలో కొత్తచెర్వులో ఒక గడ్డిడిపో తెరవాలి.

(4) డిపోలకు గడ్డిని లారీలలో సప్లయిచేయాలి. లారీకి 12 మాత్రమే రవాణాచేయడం ప్రజలడబ్బును దుర్వినియోగం చేయడమన్నమాట. కనీసము ప్రతి తడవ 24 కట్టలయినా రవాణా చేయవలెను.

— టి. నాగిరెడ్డి
అనంతపురంజిల్లా రైతుసంఘాధ్యక్షులు

సంస్థాన మహాసభ

(10 వ పేజీ తరువాయి)

నేటి కాంగ్రెసుపై విశ్వాసం తొలగించుకొని గోరం మూర్తజే గారు [illegible] ప్రత్యక్ష సంస్థాన [illegible]. [illegible] ప్రజా ప్రతినిధులనే ఎన్నుకోవాలని విషయంపై పోరాటము సాగించ[illegible] యున్నది. దీనిపై ప్రజలు సిద్ధముగా [illegible] ఆంధ్రమహాసభ, మహారాష్ట్ర పరిషత్తు [illegible] సిద్ధముగా వున్నవి. హైద్రాబాదు [illegible] పై విధంగా సభలు పెట్టి దాన్ని [illegible] తెల్పులనూ గూడా పంపిరి [illegible] రారు.

హైద్రాబాదు మితవాదినాయకులు [illegible] వచ్చి, పోరాటములేకుండా తీయుటకు ప్రయత్నము చేశారు. స్వామీ రామానంద తీర్థ గారుగూడా ఈ మితవాద కోరికనే [illegible] బలిచారు. హైద్రాబాదు [illegible] బాహ్యంగా పోరాటము తెచ్చేదిగానే అగుపడుచున్నప్పటికీ దీని ఫలితముగూడా, ప్రజలను విరుద్ధావహవడ పట్టిదియే కాగలదు. త్వరలోనే ప్రభుత్వము స్టేటుకాంగ్రెసుపై నిషేధము తొలగిస్తుంది. నిషేధం పోతుంది. నిషేధం పోయింది గనుక ఇక పోరాటము అక్కరలేదంటారు.

సంస్థాన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగసభకు వెళ్ళాలి

సంస్థాన ప్రజా ఉద్యమాలకు జనరల్ కౌన్సిలు (స్థాయిసంఘ) సమావేశం మార్గమేమీ చూపించలేదు. సంస్థానాలలో పోరాటం తెచ్చి, రాజ్యాంగసభకు సంస్థాన ప్రజాప్రతినిధులే వెళ్ళునట్లు చేసి, [illegible] సామ్రాజ్యవాదుల ప్లానులన్నీ భగ్నము చేయుటకు [illegible] కాంగ్రెసు నాయకులు తమ రాజకీయ [illegible] సంస్థాన ప్రజామహాసభపైనగూడా రుద్దారు. ఈ వైఖరి మితవాదులకు తప్ప మరెవ్వరికి సంతోషము కలగజేయలేదు. జనరల్ కౌన్సిలుకు వచ్చిన కొలదిమంది వర్కర్లు పూర్తి విరుద్ధాభిప్రాయంతో అసంతృప్తితో వెళ్ళిపోయారు - కొందరు కాంగ్రెసు నాయకులు సరియైన మార్గము చూపలేకపోయారనియు, సంస్థాన ప్రజామహాసభ నాయకత్వము సంస్థానములనుండియే ఉండాలనిగూడా తమ అసంతృప్తి వెల్లడించారు. కొచ్చిన్ నుండి వచ్చిన ప్రముఖ కార్యకర్తలు స్పష్టముగా తమ అసంతృప్తిని ప్రకటించారు.

ఇట్టి పరిస్థితిలో సంస్థాన ప్రజలు పై తీర్మానంతో సంతృప్తి చెందలేక, రాజ్యాంగ సభకు సంస్థానములనుండి ప్రజాప్రతినిధులే వెళ్ళాలనిఆందోళన తీవ్రంగా చేయాలి పౌరసత్వ హక్కులకోసం[illegible] సంస్థానాధీశుల నిర్బంధ విధానాన్ని, వారి ఉద్యోగుల దుండగాలను ఎదుర్కొని [illegible] ఉంటుంది

ఆంధ్రచరిత్రలో అపూర్వ ఘట్టం

గుంటూరు కార్మికుల వీరోచిత సమ్మె పోరాటాలు

అఖండ విజయాలు

గుంటూరు ఆంధ్రరాష్ట్రంలోని వ్యాపార కేంద్రాల్లో ఒకటి. మూడు వేలకు పైగా కార్మికు లున్నారు. 1939 లో సంఘం ... [illegible]

[illegible]

ప్యాక్టరీ, లాగుడుబండ్ల కార్మికులు

[illegible]

తుపాకులకు రొమ్ములుచూపెట్టారు

[illegible]

సమ్మె విచ్ఛిన్న ప్రయత్నాలు

[illegible]

టిన్ కార్మికుల విజయం

[illegible]

ఇనుప కొట్ల కార్మికుల సమ్మె

[illegible]

ఎగుమతి కొట్ల ముఠా కార్మికుల విజయం

[illegible]

బొంబాయి కాం[illegible]
సమ్మెలను అణచడాని[illegible]

[illegible]

మద్రాసు మిల్లు యజమాని

శామ్యూల్ అరన్ ఇంటిముందు కాంగ్రెస్ జెండా

కార్మికుల ఎదుట మృత్యుపతాక

ఫాంపిన్ కేరి (ఉత్తర మలబారు)లోని అరన్ మిల్లు మేనేజింగ్ డైరెక్టరు శామ్యూల్ అరన్. ఆతను పూర్వం కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. ఇవాళ 1300 మంది కార్మికులపైన కత్తిగట్టాడు ఎందుకోసం........?

[illegible]

నావికుల సమ్మెను బలపరచినందుకు కార్మికుల బర్తరఫు

[illegible]

ఏ ప్రభుత్వంలో
[illegible]ండియారక్షణచట్టం

[illegible]

కాంగ్రెస్ మంత్రుల పాత్ర

[illegible]

యజమానులే సమ్మె తెచ్చిపెట్టారు

[illegible]

కార్మికుల ప్రథమ విజయం

[illegible]

దళనాయకుణ్ణి కస్టడీనుంచి కొట్టారు

[illegible]

స్త్రీ వలంటీర్లపై దారుణ హింసాకాండ

[illegible]

2 వేలమంది ప్రజల ప్రదర్శనం

మర్చి 26 వ తేదీనకూడా, పికెటింగు చేస్తున్న వలంటీర్ల మీద ఆదేవకం హింసాకాండ జరిగింది.

[illegible]

అన్ని దిక్కులనుంచి సహాయం

[illegible]

ఒరిస్సాలో

యుద్ధూర్వాలా ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వమా?

[illegible]

కార్మిక ప్రతినిధులు కాంగ్రెస్ కార్మిక మంత్రిని చూడబోతే, ఆయన మొదట దర్శన మివ్వలేదు కాని, తర్వాత "ఈ విషయంలో నానేమీ చెయ్యలే"నన్నారు.

కాంగ్రెస్ మంత్రి చెప్పిన షరతులను యుజమాన్యాలు తిరస్కరించారు. [illegible]

[illegible]

డార్జిలింగ్ టీ తోటల్లో యజమానుల అమానుష కృత్యాలు

కమ్యూనిస్టులకు వోటు వేయడమే కార్మికుల తప్పు

[illegible]

సంస్థాన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ సభకు వెళ్లాలి

అప్పుడే స్వాతంత్ర్యానికి అడ్డుగా సంస్థానాధీశుల నుపయోగించే బ్రిటిష్ ఎత్తులను భగ్నం చేయగలం

అఖిల భారత సంస్థాన ప్రజామండలి సమావేశ సమీక్ష

మా ప్రత్యేక విలేఖరి

సంస్థాన ప్రజామహాసభ జెనరల్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో 8, 9, 10, 11 జూన్ తేదీలలో జరిగింది. వివిధ సంస్థానాలనుండి 125 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈనాడు బ్రిటిషు సామ్రాజ్యవాదులు మన దేశభక్త పార్టీలగు కాంగ్రెసు, లీగు లలో గల అభిప్రాయ భేదాలు, ఉపయోగించుకొని, తమ సామ్రాజ్య దోపిడీ విధానాన్ని వేరేరూపములలో సాగించుకోవలయునని ప్రయత్నములో సఫలులయ్యారు. రాబోవు రాజ్యాంగ నిర్మాణసభయందు సంస్థాన ప్రజలకు ప్రాతినిధ్యమివ్వక, సామ్రాజ్యవాద తొత్తులగు సంస్థానాధీశులతోను, వారి అనుచరవర్గముతోను నింపజూచుచున్నారు. కాంగ్రెసు లీగులమధ్య నేడేర్పడియున్న అపూతము కారణముగా రాజ్యాంగ నిర్మాణసభయందు సంస్థానాధీశులకు వారి అనుచరులకు కీలకస్థానము లభించుచున్నది. వీరు రాజ్యాంగసభలో బ్రిటిషు సామ్రాజ్య ఏజెంట్లుగా పనిచేయుదురు. రాజ్యాంగ సభ ఏర్పరచు రాజ్యాంగవిధానము భారత ప్రజలకు అనుకూలముగా లేకుండా చేసి, బ్రిటిషు సామ్రాజ్య దోపిడీ విధానానికి, దాని చత్రచ్ఛాయల క్రింద తమ దోపిడీవిధానము ఇంతకుపూర్వం వలెనే సాగుటకు అనుకూలమైన రాజ్యాంగవిధానము చేయుటకు తోడ్పడుదురు.

ఈనాడు ప్రపంచ, భారతదేశ, ప్రజలందరితోపాటు భారత సంస్థానాల ప్రజలుగూడా చైతన్యవంతులై, మధ్య యుగాలనాటి ఆటోంకారీ నిరంకుశ పరిపాలనా విధానాలను అంతముచేసి, ప్రజా ప్రభుత్వాలు స్థాపించుకొని స్వాతంత్ర్య మహదానందాలను అనుభవించ వలెనని వాంఛిస్తున్నారు. అఖిలభారత సంస్థాన ప్రజల స్థాయిసంఘం (జెనరల్ కౌన్సిల్) తమకు నాయకత్వము వహించి పోరాటాలు జరుపుటకు ప్రోత్సహిస్తుందనే ఆశతో సమావేశమునకు వచ్చారు.

ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులే రాజ్యాంగసభలో పాల్గొనవలయునని వీరి అభిలాష. భోపాల్, ట్రావెన్కూర్, కాశ్మీరు, హైదరాబాదు సంస్థానములనుండి వచ్చిన ప్రతినిధులు తమ హక్కులకోసమై పోరాడుటకై వారియందున్న ఉత్సాహం, తమ బలంతో జరుపుకొను పోరాటమందు స్పష్టముగా వెల్లడించారు.

సంస్థాన ప్రజలలో పెరుగుచున్న ఈ చైతన్యము బ్రిటిషు సామ్రాజ్యవాద ప్లానుకు అటంకము గనుక, ఈ చైతన్యము ను తమ తొత్తులగు సంస్థానాధీశులద్వారా అణచుచున్నారు. కాశ్మీరు, హైదరాబాదు, ఫరీదుకోట, తిరువాన్కూరు సంస్థానములయందు నేడు అవలంబింపబడుచున్న తీవ్రమైన నిర్బంధ విధానమే దీనికి తార్కాణము.

నేడు బ్రిటిషు సామ్రాజ్యవాదులు, వారి అనుచరులగు సంస్థానాధిపతుల ఈ ప్లానులను ఈ కుతంత్రాలను భగ్నముచేయకపోయినచో భారతదేశమునకు స్వాతంత్ర్యము లభింపజాలదు.

అట్టి పరిస్థితియందు సమావేశమైనట్టి సంస్థాన ప్రజా మహాసభ స్థాయిసంఘం సమావేశం, తనపైనగల ముఖ్యమైన బాధ్యత నెంతవరకు నెరవేర్చిందో పరిశీలిస్తాము.

కాంగ్రెసు లీగు నాయకులు ఇంతవరకు బ్రిటిషు సామ్రాజ్యవాదముపై పలికిపోరాటం సలిపేవారు. కాంగ్రెసు, లీగుపైన లీగు కాంగ్రెసుపైన ఒకరినొకరు దెబ్బకొట్టుటకు భారతదేశ సంపదనిర్మాణ అభివృద్ధికోరక ఉత్తుంగ నదిలో కలుపుకోవాలని చూచుచున్నారు. బ్రిటిషు ప్లానుయందు ప్రాతినిధ్యం సంస్థానాధీశులకు లభించుచున్నది గనుక, కాంగ్రెసు నాయకులు, సంస్థానాధీశులతో రాజీపడి, రాజ్యాంగసభయందు లీగుకు దెబ్బ కొట్టుటకై వారిని తమవైపుకు లాగుకొనవలయునని ప్రయత్నము చేయుచున్నారు.

ఈదృష్టితోనే కాంగ్రెసువాయకులు సంస్థాన ప్రజా మహాసభ స్థాయిసంఘ సమావేశాన్ని జరిపించారు. దీని ప్రథమ సమావేశంలో పట్టాభి సీతారామయ్య పండితులుగారు ఈ క్రింది విధంగా ఉపన్యసించారు.

"బ్రిటిషు ప్రభుత్వము భారత రాజ్యాంగ విధాన మేర్పడితే దాని ప్రకారం కేంద్రంలో యూనియన్ ప్రభుత్వ మేర్పడిన తర్వాత సంస్థానాలనుండి బ్రిటిష్ సార్వభౌమాధికారం తొలగిపోతుందని ప్రకటించారు. అంతవరకు సంస్థానాలయందు బాధ్యతాయుత ప్రభుత్వాలు స్థాపింపబడనిదేసంతే ఈతప్పు సంస్థానాధీశులది కాదు. ఈ బాధ్యత సంస్థానాలలో ఉన్న బ్రిటిషు రెసిడెంటులదే. 1938లో నేను కొన్ని సంస్థానాలలో పోరాటము నడిపాను. కొందరి సంస్థానాధీశులు నాతో ఒప్పందాలు చేసుకున్నా... కాని బ్రిటిషు రెసిడెంటు మూలంగా అమలుజరపలేకపోయారు. (ప్రిమాయి - రాజకోటల) సంస్థానాధీశులలో నేను మార్పు గమనిస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్యమును వారుకూడా కోరుతున్నారు. బాధ్యతాయుత వ్యవపరిపాలనమును ఇచ్చుటకు సిద్ధముగా యున్నారు. వారితో శాంతియుతమైన సమరము జరుగుచున్నది. వారు బ్రిటిషు సామ్రాజ్యం క్రింద నేటివరకు తొత్తులై యున్నారు. వీరివిషయంలో గూడా మనము సామరస్యముతో అలోచించాలి. కాంగ్రెసు సంస్థానాధీశులందరితో ఒకే విధ్యాయం చెప్పింది. సంస్థాన ప్రజల అన్ని సమస్యలు పరిష్కరించగలదు. మీరు చిన్న చిన్న పోరాటాలు తీసుకురాకూడదు."

పండిత నెహ్రూగారి అధ్యక్షోపన్యాసము సంస్థాన ప్రజలకు బాధ్యతాయుత వ్యవపరిపాలన, సంపూర్ణ పౌరసత్వములు, కావలయునని యు, సంపూర్ణ రాజకీయ అధికారము ప్రజల చేతులలోనే ఉండవలయునని మొదలగు ఉత్సాహము కలుగజేయు విధాంతములతో కూడుకొని యున్నది. అయినప్పటికి, సంస్థానప్రజలు తక్షణమే చేయవలసిన కర్తవ్యమేమిటో చూపించలేదు.

ఈ ఉపన్యాసాలు సంస్థాన ప్రజల పోరాటాన్ని ముందుకు తీసుకపోలేక పోవుటయే గాక, సంస్థాన ప్రజలలో నేడు నిరుత్సాహము కలుగజేయునదిగా వున్నది.

ఉదయపూరు తీర్మానానికన్న వెనకడుగు

జెనరల్ కౌన్సిల్ అంగీకరించిన రాజకీయ తీర్మానం, సంస్థాన ప్రజల హక్కుల గురించి అభ్యుదయ మార్గా లవలంబించలేదు. ప్రజాపరిషత్తు వందు సంస్థాన ప్రజల ప్రాతినిధ్యము గురించి ఉదయపూరునందు సంస్థాన ప్రజా మహాసభ వార్షిక సమావేశము అవలంబించిన వైఖరికంటె, కూడా ఢిల్లీలో జరిగిన స్థాయి సంఘం నిర్ణయాలు ఎంతో అవలంబించినవి. ఉదయపూరు సమావేశము తీర్మానము 1935 రాజ్యాంగ విధానమునందు అనుబంధమున్న పోటీ గు ప్తత ఏమున రించియైనను సంస్థానములమండి, రాజ్యాంగ సభకు ప్రతినిధులు ఎన్నుకోబడవలయునని తీర్మానించినది కాని స్థాయి సంఘం (జనరల్ కౌన్సిలు) "ఏయే సంస్థానాలలో ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడినవారితో గూడిన శాసనసభలుంటాయో ఆ సంస్థానాలలో, అలా ప్రజలచే ఎన్నుకోబడిన శాసన సభ్యులు రాజ్యాంగ నిర్మాణసభకు, కొందరిని ప్రతినిధులుగా ఎన్నుకోవాలి" "శాసనసభలు లేని సంస్థానాలలో అభిలభారత ప్రజామండలి యొక్క ప్రాంతీయ సంఘాలచే (ఏజెన్సీ కౌన్సిల్లు) సభ్యుల్ని ఎన్నుకోవాలి" అని తీర్మానించింది.

ఇది సరిగా అర్థము లేనట్టి అసమయోగ్య ముకాని సూచన - మొదటి విషయమేమంటే ఇది ఉదయపూరు వార్షిక సమావేశ తీర్మానమునకు విరుద్ధము. నేను సంస్థానములందున 1935 రాజ్యాంగ విధానమునందుగల ఎన్నికవిధానము కూడ లేదు - ఇంకా సంకుచితమైన వోటింగు హక్కులలో ఏర్పడియున్నాయి. ప్రాంతీయ సంఘాల ఎన్నుకోవాలనటలో అర్థమేమియు లేదు. సంస్థానాధీశుల అప్పసంఖ్యాకులతో మాత్రమే యీ సంస్థాన ప్రజామండలి ప్రాంతీయ కమిటీలను వ్యతిరేకించున్నారనే మిషలు కల్పించి దీని సాధ్యాసాధ్యతను విరూపించి ఇది సాగకుండా చేస్తారు. వారు దీనికి వ్యతిరేకముగా ఏ మైన వాదనలు లేవదీయ గలరు.

ఒకసంస్థ ఎంత బలమైనప్పటికి, ఆ సంస్థచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజా ప్రతినిధులనబడ జాలరు. ఇది ప్రజాస్వామిక సూత్రాలకే విరుద్ధం. అందులో ముఖ్యంగా ప్రజామండలి అనేక సంస్థానాలలో నేను బలముగా అభివృద్ధి చెందలేదు. ఇట్టి స్థితిలో నిర్మాణంగావింపబడుచున్న నిజమైనపరిస్థితులలో ప్రజలు ఎన్నుకొంటేనే వచ్చే ప్రతినిధులు నిజమయిన ప్రతినిధులు కాగలరు.

ప్రజలకు రాజులను తొలంగించ దానికి అధికారముంది కాని నేను ప్రచారం చేయగూడదట

కాశ్మీరుసంస్థానముపై చేసిన తీర్మానంలో కాశ్మీరు సంస్థానములో పోరాటాన్ని అవలకు వహా కారము వలయునని సంస్థాన ప్రభుత్వమునకు ప్రజలకు విజ్ఞప్తి చేసినది - కాశ్మీరు ప్రజా నాయకుడగు షేక్ అబ్దుల్లా కాశ్మీరుపు రాజుకు వ్యతిరేకంగా ఇచ్చిన "క్విట్ కాశ్మీరు" నినాదాన్ని విమర్శించినది. అయితే దీనివిషయం సంస్థాన ప్రజామండలి పాలసీ ఏమిటో స్పష్టపరిచింది బాధ్యతాయుత వ్యవపరిపాలన అంటె అధికారమంతయు ప్రజల చేతులలోనే ఉండవలయునని. (అంటె ప్రజలు అధిక సంఖ్యాకులుగా నిర్ణయించితే రాజునుగూడా తీసివేయ వచ్చునని దీని అర్థము) సిద్ధాంతీకరించింది కాని, ప్రస్తుతము సంస్థాన ప్రజా మహాసభ యొక్క పాలసీ సంస్థానాధీశుల ఛత్రచ్ఛాయ క్రిందనే బాధ్యతాయుత ప్రభుత్వము స్థాపింపవలయునని యున్నది. దానియందేమియు మార్పు చేయవలసిన అవసరం లేదనియు ప్రకటించినది. కాశ్మీరు ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధవిధానాన్ని ఖండించింది.

ఈ తీర్మానము గూడా కాశ్మీరులో నిరంకుశ విధానమును అంతంగావించి, ప్రజాస్వామిక స్థాపనకై వీరోచితంగా పోరాడుచున్న కాశ్మీరు ప్రజలకు నిరుత్సాహము కలుగజేస్తుంది. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ అధికార ముండవలెనన్నారు చూ. రెండోవైపు, షేక్ అబ్దుల్లాను విమర్శించుటలో అర్థమేమియులేదు. షేక్ అబ్దుల్లా చేసిన నేరమేమి? అమృతసర్ ఒప్పందిక సభ వరించి కాశ్మీరు ప్రజల, కొన్ని లక్షల మంది బాధితులకు బ్రిటిషు సామ్రాజ్యవాద చే తిరగబడి కుటుంబముల నుండి విక్రయించబడ్డారు. ఈ ఒప్పందిక అంతరించిపోవాలి. ప్రజలకు సంపూర్ణాధికారము కావలెనని షేక్ అబ్దుల్లా నాయకుడై బహిరంగ సభలలో ఉపన్యసించాను. ఏ సిద్ధాంతాన్ని సంస్థాన మహాసభ ఇనటికా భావించినదో దానినే అబ్దుల్లాగారు ప్రచారము చేశారు. కాశ్మీరు షిరాజి నేషనల్ కాన్ఫరెన్సు (ప్రజామండలి) అట్టి సిద్ధాంతాన్ని చేయుచు తీర్మానము నెరవేరకు చేయకపోవచ్చును. అఖిల భారత సంస్థాన ప్రజామండలితో ఆలోచించకయే వినాదము ప్రచారము చేయుట వచ్చును. ఇట్టి టెక్నికల్ కారణాలను అనుగా చేసికొని షేక్ అబ్దుల్లాగారు తప్పుచేసినారనుటకం సమంజసము గాదు. షేక్ అబ్దుల్లాగారు ఈనాడే విప్లవము లేవదీసి రాజులను ఏదిపయాని తరిమివేయు మన్నారా — వారు సిద్ధాంత ప్రచారము చేసినారు - ప్రభుత్వము అట్టి ప్రచారానికి అవకాశం లేకుండా చేసి కాశ్మీరు ప్రజా ఉద్యమముపైనే దెబ్బ కొట్టుటకు ప్రయత్నిస్తూ ఉంటే, ప్రజలు ఎదిరించి పోరాడుచున్నారు.

హైదరాబాద్‌లో పౌరసత్వ హక్కులకోసం పోరాటం సాగించాలి

హైదరాబాద్ తీర్మానము హైదరాబాదులో పౌరసత్వాలు లేనందుకు ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఖండించుచున్నది. వేటిక స్టేటు కాంగ్రెసుపైకూడా నిషేధము తొలగించ బడలేదు గనుక తొలగింప బడకపోయినచో నిషేధమును ఉల్లంఘించి యత్నాడలు స్టేటు కాంగ్రెసు నిర్మించవలయునని యు ప్రజలకు ఆదేశమిచ్చినది. అయితే ఇది హైదరాబాద్‌లో ప్రజాహక్కులకోసం పోరాటం ఆరంభించమని ఇచ్చిన పిలుపుకాదు

ఎందుకంటే హైదరాబాదు ప్రజా ఉద్యమము నేడు చాల బలపడి ఉంది యుద్ధకాలంలో హైదరాబాదు ప్రజలు అద్భుతంగా చైతన్యవంతులై ముందుకు పోవుచున్నారు. అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రజా ఉద్యమాల బలాన్ని చూచి ప్రభుత్వము గత అనుభవాలమూలమంది స్టేటు కాంగ్రెసుపై నిషేధాన్ని తొలగించుటకై రాయబారాలు జరుపుచున్నది. ఈనాడు పోరాటము జరుపవలసిన సమస్య

(మిగతా 7 వ పేజీలో)

కాశ్మీర్‌లో నేడు విచారణ చేయబడుతూన్నది

అబ్దుల్లా కాదు; కాశ్మీర్‌రాజు

క్రాశ్మీర్ సంస్థాన ప్రజలంతా మహారాజుగారి పక్షనే ఉన్నారని లోకాన్ని మోసగించటానికి, కాశ్మీర్ ప్రధాని కాక్ ఈమధ్య ఒక ఎత్తు ఎత్తారు. రాజభక్తిగలవారందరిచేత ఒక పిటీషన్ తయారు చేయించదలచారు.

రాజభక్తిగలవాళ్లని తానుకొన్న వారినందరిని మే 31వ తేదీని కాక్ తన కార్యాలయంలో సమావేశపరచారు. వారందరూ పిటీషన్ మీద ఇక సంతకాలు చేస్తారని అతడు ఆనందపరవశుడయాడు. చాలామంది వచ్చారుగదా - అని మురిసిపోయాడు.

సమావేశం ప్రారంభమైంది. కాక్ తాను చెప్పదలచిన విషయాలన్నీ చెప్పాడు. వంతో వంతో శరీరం గగుర్పొడిచింది.

"విప్లవం వర్ధిల్లాలి"

ప్రజలువంతకాలు పెట్టవలసియుండవచ్చింది. అకస్మాత్తుగా, ఒక "రాజభక్తిపరాయణుడు" "విప్లవం" అని కేకవేశాడు. "వర్ధిల్లాలి!" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు హాలంతా ప్రతిధ్వనించింది.

కాక్ కార్యాలయం విప్లవ నినాదాలతో నిండిపోయింది. అక్కడినుండే ప్రజలు ఊరేగింపుగా బయల్దేరారు. నినాదాలు చేసు తుంటూ-"విప్లవం వర్ధిల్లాలి!"

కాశ్మీర్ ప్రధాని కాక్ మాత్రం ఒంటరిగా ఒక్కడూ హాలులో మిగిలిపోయాడు.

కాక్ మహాశయా, ప్రజల్లో రాజభక్తి అనేది ఈ రోజుల్లోనా? అభిప్రాయాలు అటువంటి అభిప్రాయాలు పేవి, వీరూ, వాటికి తగిన స్థానం కాశ్మీర్‌కాదు. కాశ్మీర్ విడిచి వెళ్ళండి!

కాశ్మీర్‌కి కొత్త బందిఖానా

మహారాజా హరిసింగ్ 14వ లూయీ చక్రవర్తి అంతటివాణ్ణి అనుకున్నాడు. (లూయీ 18వ శతాబ్దంలో ఫ్రాన్సు దేశాన్ని పరిపాలించిన నిరంకుశ చక్రవర్తి. ఫ్రెంచి విప్లవంలో అతన్ని ప్రజలు సింహాసన భ్రష్టుణ్ణిచేసి తల నరికివేశారు.) లూయీ చక్రవర్తి కట్టించిన 'బాస్టైల్' బందిఖానా వంటిదే ఒకటి కట్టించాలని కాశ్మీర్ మహారాజా జూన్ 1వ తేదీన ప్లానువేశాడు. గణపతి కొండమీద కోటను బందిఖానాగా చేయవలసిందని ఉత్తరువు లిచ్చారు. దానికొన్ని గట్టిగా ఉన్నాయా లేవో చూడ్డానికి ప్రతీరోజు ప్రారంభమైన వంతెనల్ని కుత్రిమంగా ఉన్నారు. హరిసింగ్ తాత, యీ గణపతికోట బోనే పెద్ద పెద్ద నేరస్థుల్నుంచడానికి బంధించేవాడు. ఇప్పుడది స్వాతంత్ర్య యోధులకు బందిఖానా కాబోతూంది.

కాని పాపం హరిసింగ్ పాత చరిత్రను మరచిపోయాడు. "బాస్టయిల్" (ఫ్రెంచి) కోట పడగొట్టబడింది. దానికి పట్టినగతే గణపతి కోటకుకూడా పట్టబోతుంది.

కాశ్మీర్ దినోత్సవం

జూన్ 2వ తేదీని, జవహర్లాల్ ఆదేశాను సారం కాశ్మీర్ సంస్థానమంతటా హర్తాళులు, బహిరంగసభలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరిగాయి. రోజల్లా పైనలు అట్టహాసంగా వీధుల్లో తిరిగారు. శ్రీనగర్ అంతా, శత్రుసైన్యంచే ముట్టడింపబడిన పట్టణం మాదిరిగా కనపడింది.

ఒక్క శ్రీనగర్‌లోనే ఆరోజున 20 ఊరేగింపులు జరిగాయి. అనేకసార్లు లాఠీఛార్జి జరిగింది. 28 గురు అరెస్టు చేయబడ్డారు. 16 గురికి బలమైన గాయాలు తగిలాయి. ఇంకా మోరాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో ఒక్కొక్క ఉపన్యాసకుడు కాశ్మీర్ పరిపాలనను ఖండిస్తూ మాట్లాడారు. స్వాతంత్ర్యంకొరకు పోరాడుతామని ప్రజలు ప్రతిజ్ఞ తీసుకున్నారు.

జూన్ 3వ తేదీన కాశ్మీర్ సింహం(షేక్ అబ్దుల్లా)యొక్క విచారణ ప్రారంభమైంది. రాజద్రోహం అతని నేరం, విచారణ జరుగు తుండగా కోర్టు ఆవరణలోకి ఎవరిని రానియ్యలేదు కాని, ప్రజలు శ్రీనగర్ వీధులలో— కోర్టులోకాదు — అబ్దుల్లా తరఫున నిలిచారు. కాశ్మీర్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి విచిత్రమైన తీర్పు జరిగియుండలేదు.

అబ్దుల్లా సందేశం కాశ్మీర్ స్వాతంత్ర్య సందేశం

అబ్దుల్లా యిచ్చిన స్వాతంత్ర్య సందేశాన్ని కాశ్మీర్ ప్రజలు ఆరోజున ప్రతి ఊరేగింపులోను, ప్రతి సభలోను చదివారు. అతని ఉపన్యాసంలోని ప్రతిమాటను ఉత్సుకంతారు. ఏ ఉపన్యాసం ఇచ్చినందుకు అబ్దుల్లాను అరెస్టు చేశారో, ఆ ఉపన్యాస మూర్తిపాఠం ప్రతి సభలోను చదువబడింది. ఆ ఉపన్యాసం నేడు కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య ప్రణాళిక అయింది.

ఆనాటి రాత్రి వేలకొద్దీ ప్రజలు శ్రీనగర్ వీధులలో ఊరేగింపులు జరిపారు. తెల్లవారే వరకు జాతీయ గీతాలు, స్వాతంత్ర్య నినాదాలు శ్రీనగర్ వీధులలో ప్రతిధ్వనించాయి.

కాబట్టి ఆరోజున విచారణ చేయబడిన వ్యక్తి కాశ్మీరసింహం అబ్దుల్లాగాదు కాశ్మీర్ మహారాజా హరిసింగు, ప్రధాని కాక్, వారి నేరం ప్రజలపై చేసిన దారుణ హత్యాకాండ

— "పీపుల్స్ ఏజ్" నుండి

వినోదయాత్రలకు ఆటపట్టయిన దాల్ సరోవరం స్వాతంత్ర్య సంగ్రామంలో యుద్ధరంగమైంది!

శ్రీనగర్‌లో దాల్ సరోవరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వెన్నెల రాత్రిలో తళతళ మెరిసే ఆ నీటిమీద "షికారా" పడవ మీదకాని విహారం చేస్తే, స్వర్గం కొద్ది దూరంలో ఉంటుందని ప్రపంచ యాత్రికులంతా ప్రశంసిస్తూ ఉంటారు.

కాని యీరోజున దాల్ సరోవరం, ఒక్క సౌందర్యానికే కాదు ప్రసిద్ధి. ముందు తరాలవారు అందులో ఉన్న తామర పువ్వులు చూచి మాత్రమే ముగ్ధులు కారు. ఎందువల్ల నంటే, కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి దాల్ సరోవరానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. అక్కడి "షికారా" పడవలు వినోద విహారాలకు ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే కాదు; మా తవ కాశ్మీర్ యొక్క యుద్ధనావలుగా మన కళ్ళ ముందు ఉంటాయి.

నావల ఊరేగింపు

మే 29వ తేదీన, గాఢాంధకారంలో, దాల్ సరోవరంమీదుగా "షికారా" నావలు ఒక బ్రహ్మాండమయిన ఊరేగింపుగా బయల్దేరాయి. సరోవరతీరాన్ని, కాశ్మీర్ మహారాజా, అతనిపరివారంది గాఢనిద్రలో వున్నారు. అకస్మాత్తుగా ఒక సెంట్రీ యీ ఊరేగింపును చూచాడు. అందరినీ లేపడానికి అలారం గంట మ్రోగించబోయాడు. కాని, గంట మ్రోగకుండానే అంతా మేల్కొన్నారు. కారణం, దిక్కులు పిక్కటిల్లేటట్లు.

"స్వతంత్రకాశ్మీరుకి జయ్"

"కాశ్మీర్ విడిచిపొండి!" అనే నినాదాలు మారుమ్రోగాయి.

రాజభవనంలో నిద్రించే జనం ఇదివర కెన్నడూ కాశ్మీర్ ప్రజలిన్నింత సమీపంలో చూడలేదు.

జాతీయగీతాలు, తుపాకిగుండ్లు

అలారంగంట గణగణమని మ్రోగింది. "షికారా" నావలలోఉన్న ప్రజాసమూహం కిలకిలమంటూ గట్టుమీద కొచ్చారు.

అంతకలిసి, విప్లవగేయమైన స్వాతంత్ర్య గీతాన్ని పాడారు.

మహారాజా కోటయెదుట విప్లవగీతాలు పాడే ధైర్యం వీరికెక్కడ్నించి వచ్చిందో!

వెంటనే సైనికులు తుపాకులు ప్రయోగించారు. కాల్పులు ప్రారంభమయాయి. దాల్ సరోవరంమీద ఎర్రని రక్తపు మరకలు పడ్డాయి. గట్టుమీద ఎక్కడచూచినా రక్తపు ధారలే. ఇకే, ఎప్పుడైనా మీరు శ్రీనగర్ చూడ్డానికి వెళ్తే యీ రక్తపు చిహ్నాలు స్థూలదృష్టికి కనబడవు. కాశ్మీర్ మహారాజా వాటిని శుభ్రపరిపించాడు;

అయితేనేం? ఆ రక్తపు చిహ్నాలు ఎన్నటికి చెరగవు. శాశ్వతంగా ఉంటాయి. కాశ్మీర్ మహారాజా ఎంతమందిచేత శుభ్రం చేయించినా, అవి శాశ్వతంగా నిలుస్తాయి. కాశ్మీర్ ప్రజల రక్తం దాల్ సరోవరంలో కలిసిపోయింది.

దాల్ సరోవరం చరిత్రలో ఒక యుద్ధరంగం అయింది. అనేక తరాల కాశ్మీర్ ప్రజలు దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తారు. తమ "షికారా" నావల నొకసారి యీప్రదేశంలో ఆపి, కాశ్మీర్ స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలు తమ రక్తాన్ని ధారపోసినఘటనను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. తళతళ మెరిసే దాల్ సరోవరాన్ని అరుణారుణకాంతులతో మెరిసేటట్లు చేసిన ఆ వీర యోధులకు జోహారులర్పిస్తారు.

— "పీపుల్స్ ఏజ్" నుండి



గ్రంథావలోకనం

(1) "నారాణి" నాటకము

(2) విప్లవ రేఖలు - కథల సంపుటి

రచయిత: తెన్నేటి సూరి.

దొరుకుచోటు: మహోదయ ప్రచురణలు, మచిలీపట్నం.

నారాణి వెల 1-8-0; విప్లవరేఖలు వెల 1-12-0

తెన్నేటి సూరిగారు 6వ శతాబ్దపు భారత చరిత్రలో ఒక బంగారు పుట్టాన్ని తీసికొని "నా రా ణి" నాటకాన్ని రచించారు. చీలి ముక్కలైవున్న భారతావనిని ఏకీకృతం చేయడానికి శ్రీ హర్షుడు, బాణుడు చేసిన కృషిని వర్ణించారు. హర్షసోదరి "రాజ్యశ్రీ" ఆమె స్నేహితురాలు "కమల" పాత్రలను చిత్రించడంలో సూరిగారు ప్రత్యేకత కనబరిచారు. పౌరుషానికి, ఉద్రేకానికి, యుద్ధ కౌశల్యానికి మూర్తిగా రాజ్యశ్రీని చిత్రించారు. ఎత్తుకు ఎత్తువేసే నైపుణ్యం వాక్చమత్కృతికి చిహ్నంగా కమలను తీర్చిదిద్దారు. ప్రాచీనగాథ అనే దృష్టితోనో ఏమో నాటక రచనావిధానం మాత్రం ప్రాతపంథానే నడిపించారు. అయినా అందరూ చదివి ఆనందించతగినది.

(2) "విప్లవరేఖలు" లో ఐదు చక్కని కథలున్నాయి. ఈ కథలలో సూరిగారి రచనా నైపుణ్యం అభ్యుదయ పోకడలు స్పష్టంగా కన్పించుచున్నాయి.

"వీణ" అనే కథలో "కళ్యాణి" గోతం అభిమానాన్ని పొందిన గాయకురాలు భర్త ఒక బ్యాంకులో గుమాస్తా. సమాజం భార్య ప్రతిభను పొగడటం, తన చేతగాని తనాన్ని యీసడించడం భర్త సహించలేడు. అతని మానసిక ప్రవృత్తిని రచయిత చక్కగా చిత్రించారు.

"ముదిగారి" అనే కథలో విందుకు పిలవటంలో మర్యాద పాటించలేదని ఒకవైపు పట్టరదలు, రెండోవైపు పారవేసిన విస్తళ్ళలో ఎంగిలికి అన్నార్తులైన బాల బాలికలు, కుక్కలు-కాకుల మధ్య పోటీలు చూపెట్టి రచయిత నేటి సమాజాన్ని హృదయాలను కలచేటట్లుగా చిత్రించారు. "మనుష్యులం" అనే కథకూడ అన్నార్తులగాధనే చిత్రించింది.

అవలు వేనరాజు అనే పురాణంలో వర్ణించబడిన గాథను సూరిన దృష్టినుంచి సూరిగారు రచించారు. ఇదే గాథను శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు, శ్రీత్రిపురనేని రామస్వామిగారు తమ తమ దృక్పథాలనుంచి నాటకాలుగా రచించారు. విశ్వనాథవారి "వేనరాజు"లో వేనరాజును ధర్మగ్లాని చేసే ద్రోహిగా చిత్రించి, పౌరోహిత్యయుగానికి దారితీసే ప్రయత్నం చేసారు. త్రిపురనేనిగారి "ఖూనీ"లో వేనరాజు అనే సంస్కారిని పురోహితులు ఖూనీచేసినట్లు చూపారు. సూరిగారి రచన ఉదాత్తంగా ఉంది. వేనరాజు నాటి సమాజంలో వున్న ప్రతి దురాచారాన్ని ఖండించాడు. పీడితులను దరి చేర్చుకొని రక్షించ బూనాడు. ఇందుకు కోపంతో పాతసమాజానికి చిహ్నమైన భృగుమహర్షి వేనరాజును 'రాక్షసి' అని పేరుపెట్టి నాశనం చేయబూనుకున్నాడు. ఈ గాథను విప్లవకరమైన దృక్పథాన్ని చూపుతూ చిత్రించడంలో సూరిగారు కృతకృత్యులయ్యారు.

తెన్నేటి సూరిగారి రచనలు ఆంధ్రులంతా ఆదరింపదగినవి

— చంద్రం.

(మిగతా 12 వ పేజీలో)

సోవియట్ రాజ్యాంగ చట్టం

(123 వ నిబంధన)

"రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలలో జాతిభేదములు లేకుండా, ప్రతి పౌరునికి సమాన హక్కులుంటాయి."

సోవియట్ ప్రభుత్వముయొక్క జాతీయ విధానము, సోవియట్ యూనియన్‌లో చేరిన జాతులన్నిటియొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ, వైజ్ఞానిక హక్కుల సమానత్వమును గుర్తించుటపై ఆధారపడియుంది. 1917 నవంబరు 16 వ తేదీన లెనిన్ స్టాలిన్‌లంతే తయారుచేయబడిన "రష్యాలో వివిధజాతుల హక్కుల పత్రము" దాదాపు 60 జాతులు నివసించుచున్న యీ దేశములో, జాతీయ [illegible] జాతులపై జాతుల [illegible] విధానము అమల్లో వుండేది. ఈ విధానానికి మారు జాతుల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించవలెను విధాన మవలంబించాలని వ్యక్తపరచింది. సోవియట్ యూనియన్ రాజ్యాంగచట్టములో "సోవియట్ యూనియన్ సమానహక్కులుగలిగి, ఐచ్ఛికపూర్వకముగ కలిసిఉన్న సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్కుల ఫెడరల్ ప్రభుత్వము" అని [illegible] బడింది.

సోవియట్ రాజ్యాంగచట్టములో 123 వ అంశములో యిలా వుంది "రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలలో జాతిభేదములులేకుండా, ప్రతి పౌరునికి సమాన హక్కులుంటాయి."

జాతులకు సమాన ప్రాతినిధ్యం

ఈ విధానమే సుప్రీమ్ సోవియట్ నిర్మాణమునందు గూడ అవలంబింపబడింది. దీనిలో రెండు భాగాలున్నాయి (1) సోవియట్ ఆఫ్ ది యూనియన్ (2) సోవియట్

★ గ్రంథావలోకనం

"విప్లవాత్మ"

కవి: వార్ల చిరంజీవి

పుస్తకాల పుటలలోంచి పట్టుకొచ్చే కవులు కొందరు. ప్రజల ఉద్యమాలను వరితంగా ప్రదర్శించే కవులు కొందరు. "విప్లవాత్మ" రచయిత ఈ రెండో తెగకు చెందినకవి. "విశాలాంధ్ర" వంటి గేయాల జీవితంలో ప్రత్యక్ష సంపర్కం లేనివాళ్ళే చెలువడగలిగేవికావు. అటువంటిదే "ధాన్యలక్ష్మి" అనే గీతంకూడా. ఈ కవి జీవితంలోని "నైరాశ్యదుఃఖాల, పరిపిరి మనవాళ్ళు" తన గేయాల్లో ప్రతిబింబించేవిగా అదే గొంతుతో "లేదు మనకవజయము, వలదురా విరికితనము" అంటారు. ఉద్యమం పైన తవిష్యత్తులోనికి "అనంతజీవసంగ్రామంలో ఆత్మయుద్ధానికి.... వెళుతున్నాం పోతున్నాం విప్లవ విధికి పోతున్నాం" అంటారు. ఈ ఆశావాదంవల్లనే కవిఅభిమాన సామ్యవాదం వైపునూ సామ్యవాదానికిస్థావరమైన సోవియట్ యూనియన్ వైపునూ తిరిగింది. ఒకటిరెండు గేయాల్లో రష్యాను ప్రశంసించడమందువల్లనే.

ఊహలో ఈ కవికి వచ్చిన పరిపక్వత, రచనా విధానంలో ఇంకా సిద్ధించలేదు. తాను వాడే ఛందస్సులమీద ఇరోధికమైన అధికారం సంపాదించుకొని ఇతడు ముందు ఇంకా శక్తివంతమైన గీతాల వ్రాయగలడని ఆశిస్తున్నాను. —శ్రీశ్రీ

ప్రజాభ్యుదయమే సోవియట్ ఆశయం

సోవియట్‌లో వివిధ జాతుల అభివృద్ధి

ఆఫ్ నేషనాలిటీస్, మొదటి దానికి జాతి మత విచక్షణ లేకుండా ప్రతి 3 లక్షల మంది ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. రెండవదానికి ప్రతి యూనియన్ రిపబ్లిక్కు చిన్నదయినా, పెద్దదయినా 25 గురు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. 10 కోట్ల జనాభా గల రష్యన్ రిపబ్లిక్ 20 లక్షల జనాభా గల అర్మీనియన్ రిపబ్లిక్కు సమాన ప్రతినిధుల్ని పంపిస్తాయి. అటానమస్ రిపబ్లిక్కులు 11 మంది చొప్పున, అటానమస్ రీజియన్లు 5 గురు చొప్పున నేషనల్ ఏరియా 1 రు చొప్పున ప్రతినిధులను సోవియట్ ఆఫ్ నేషనాలిటీస్‌కు పంపిస్తాయి.

సోవియట్ ప్రభుత్వం అన్నివివిధజాతులు సమాన హోదాకు వచ్చునట్లు తగిన ప్రోత్సాహం యిస్తుంది. చాలకాలమునుండి వెనకబడియున్న జాతు లాలమునాటి అనేక జాతులను అభివృద్ధిలోకి తీసుకు వస్తోంది.

ఉదాహరణకు మధ్య ఆసియాను పరిశీలిద్దాం.

మధ్య ఆసియా జాతుల అభివృద్ధి

జారు చక్రవర్తుల పాలనక్రింద మధ్య ఆసియా చాల వెనుకబడియున్న ప్రాంతం. [illegible] మధ్య ఆసియా ప్రత్తి మొదలగు [illegible] పదార్థములను [illegible] మధ్య జిల్లాలకు [illegible] చేసేవారు. [illegible] యార్థిన వనరు అక్కడికి మధ్య ఆసియాను [illegible] ఉపయోగించుకొనేవారు. ఆకాలంలో మధ్య ఆసియాలో ఒక్క పరిశ్రమకూడా లేదంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయం చాల హీనదశలోనే నడిచేది. ప్రత్తి ఉత్పత్తి చాల తక్కువ. చాల తక్కువ రకమైన పొట్టి పింజ ప్రత్తి ఉత్పత్తి అయ్యేది. జారు ప్రభుత్వం భూమి సాగును గురించి శ్రద్ధ తీసుకొనక పోవడంచే, వ్యవసాయమున కనువైన చాలా భూములు బంజర్లుగా పడి పోయేవి. ఆ కాలంనాటి పరిస్థితి. యీనాటి పరిస్థితి ఎలా ఉందో చూదాం.

మధ్య ఆసియా ప్రజల అంగీకారముతో సోవియట్ ప్రభుత్వం మధ్య ఆసియాను వివిధ జాతుల రిపబ్లికులుగ విభజించింది. ఇందులో ఉజ్‌బెక్ రిపబ్లిక్, టర్కుమెనియన్ రిపబ్లిక్, తజిక్ రిపబ్లిక్, కిర్గిజ్ రిపబ్లిక్ ఉన్నాయి.

ఇవినాటిచరిత్రలో మొట్టమొదటిసారియు స్వతంత్ర ప్రభుత్వాలు కలిగి, ఉత్పత్తి శక్తుల నభివృద్ధి గావించుకొంటున్నాయి.

ఉజ్బెక్ రిపబ్లిక్

ఉజ్‌బెక్ రిపబ్లిక్‌లో, గొప్ప గొప్ప మార్పులు వచ్చాయి. అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి ఇనుము ఉక్కు లోహ పరిశ్రమ బొగ్గు మొదలగు పరిశ్రమలున్నాయి. గనులనుండి మరి లోహములు తీయు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. నూనె ఉత్పత్తి 20 రెట్లు అధికమయింది. పెద్ద పెద్ద బట్టల మిల్లులు తోళ్ళ దుస్తులు తయారుచేయు ఫ్యాక్టరీలు నిర్మింపబడ్డాయి. వందలకొలది నూతన పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి.

పూర్వము మధ్య ఆసియాలో ఉత్పత్తి అయిన ప్రత్తి అంతా దేశముకోని మధ్య జిల్లాలలోని ఫ్యాక్టరీలకు ఎగుమతి చేయబడేది. బట్టల రూపంలో తిరిగి మధ్య ఆసియాకు దిగుమతి చేయబడేది. ఇప్పుడు టాష్కెంటులో "స్టాలిన్ బట్టల మిల్లులు సంవత్సరానికి కోట్లకొద్దీ గజాల గుడ్డను తయారు చేస్తోంది.

"పరోవిషిగోవ్ వ్యవసాయ పరిశ్రమ" ప్రత్తిని ఉత్పత్తి చేయుటల్లాల కవసరమైన యంత్ర సామాగ్రిని తయారు చేస్తోంది.

"స్టాలిన్ ఎలెక్ట్రోకెమికల్‌పరిశ్రమ" ప్రత్తి మొక్కలకవసరమైన రసాయనిక ఎరువులను తయారు చేస్తోంది.

పెద్దపెద్ద పవర్ స్టేషన్లు నిర్మించబడుటవల్ల, విప్లవానికి పూర్వమున్న విద్యుచ్ఛక్తి కంటె ఉత్పత్తి 100 రెట్లు అధికమయింది చాల హైడ్రో ఎలెక్ట్రిక్ స్టేషన్లు నిర్మించబడుతున్నాయి. సోవియట్‌లో పెద్ద స్టేషన్లలో ఒకటైన ఫర్‌హాడ్ స్టేషను కూడా ఇక్కడే నిర్మించబడుతూంది.

ఉజ్బేకిస్థాన్

ఉజ్‌బెక్‌స్థాన్ వ్యవసాయములో ముఖ్యమైన మార్పులెన్నో కలిగాయి. బంజరుగా ఉండి ప్రజలు నివసించుటకు వీలులేని ప్రదేశాలలో వేలకొలది కిలోమీటర్ల స్థలాన్ని ఆక్రమించిన కాల్వలు నూతనంగా నిర్మింపబడ్డాయి. గత 28 సంవత్సరాలలో ఉజ్‌బెక్‌స్థాన్‌లో 88 లక్షల హెక్టేర్లభూమి (హెక్టేరు 2½ యకరాలతో సమానం) సాగుచేయబడింది. అంటే సోవియట్ ప్రభుత్వం 15 లక్షల హెక్టేర్లు అధికమయింది [illegible] పటి భూమి విప్లవానికి పూర్వం [illegible] రెండు రెట్లయింది. ఉత్పత్తి మూడురెట్లధికమయింది. వ్యవసాయ పద్ధతులలో శాస్త్రీయ పద్ధతు లవలంబించుటవల్ల ఎక్కువ పంట పండునటువంటి విత్తనములు కనిపెట్టబడుటవల్ల పైవిధమైన అభివృద్ధి సాధ్యమైంది. సోవియట్ రష్యాకు కావలసిన పూర్తి ప్రత్తి ఉజ్‌బెక్‌స్థాన్ నుండే దిగుమతి చేసుకుంటోంది.

ఇంతవరకు పండని పంటలు ఎన్నో మధ్యఆసియాలో పండుతున్నాయి. ముఖ్యంగా సోవియట్‌లోకెల్లా ఉజ్‌బెక్‌స్థాన్ [illegible] పంచదార ఉత్పత్తిలో మొదటిస్థానం నలంకరించింది. వివిధ రకములైన మానె చెట్లు మూలికలు పెంచబడుతున్నాయి విద్యావంతు. మొదలైనవి సోవియట్‌లో ఉత్పత్తి అయ్యే దానిలో 100 కి 60 ఉజ్‌బెక్‌స్థాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఇట్టి మహత్తర కార్యములను సాధించుటకు కారణం ఇక్కడి రైతులకు సోవియట్ ప్రభుత్వం చేసిన సహాయమే 18000 ట్రాక్టర్లు. ఇతర వ్యవసాయ యంత్రాలు ఉజ్‌బెక్ రిపబ్లిక్‌లో ఉపయోగింప బడుతున్నాయి.

వైజ్ఞానికాభివృద్ధి

ఉజ్‌బెక్‌స్థాన్ వైజ్ఞానికంగా కూడ చాల అభివృద్ధి చెందింది. విప్లవానికి పూర్వము 100 కి 98 గురు నిరక్షరాస్యులుగా ఉండేవారు. ఇప్పుడు నిరక్షరాస్యత జారుకాలములో 100 కి 10 ఉజ్‌బెక్‌స్థాన్ పట్టణంలో 10,12 స్కూళ్లు మాత్రమే ఉండేవి. మాతృభాష నిషేధింపబడింది. ఇప్పుడు ఉజ్‌బెక్‌స్థాన్‌లో 4500 స్కూళ్ళున్నాయి. 10 లక్షల మంది పిల్లలు చదువుకొంటున్నారు. మాతృభాషలో విద్య నేర్చుకుంటున్నారు. 2 విశ్వవిద్యాలయాలు, 34 వృత్తి కళాశాలలు 63 వృత్తి ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. 35 వేల మంది విద్యార్థులు వాటిలో చదువుకొంటున్నారు.

వేలకొలది ఉజ్‌బెక్‌లు ఇంజనీర్లుగాను, టెక్నీషియనులుగాను, శాస్త్రజ్ఞులుగాను, చిత్రకారులుగాను తయారయ్యారు. చాలమంది ఉజ్‌బెక్ స్త్రీలు ఉన్నతవిద్యా సంతరము ఆర్థిక, వైజ్ఞానిక కార్యాలలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. యావత్తు సోవియట్ రష్యాలో అన్నిటికంటె పెద్దదయిన ఉజ్‌బెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1943 లో నిర్మించబడింది.

ఆరోగ్యరక్షణ

ఆరోగ్యరక్షణ విషయంలోకూడ చాల అభివృద్ధి కలిగింది. విప్లవానికి పూర్వము, ఉజ్‌బెక్‌లో బాగా అభివృద్ధిచెందిన పట్టణాలలో 50 వేలమందికి ఒక డాక్టరు చొప్పున ఉండేవారు. ఇప్పుడు 5000 డాక్టర్లున్నారు; 400 ఆస్పత్రులున్నాయి. 2000 గ్రామ డిస్పెన్సరీలున్నాయి. వీనిమూలాన ప్రజలకు ఉచితంగా వైద్యచికిత్స లభిస్తోంది. జారుకాలంలో మలేరియా జ్వరాలకు నిలయమైన ప్రాంతాలు సోవియట్ కాలములో మంచి ఆరోగ్యవంతమైన ప్రదేశాలుగా తయారయ్యాయి.

ఇలాగే, జారుకాలంలో పరిశ్రమలేని టర్కుమేనియాలో ఇప్పుడు 250 పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి విప్లవానికి పూర్వమున్న దానికన్న [illegible] రెట్లధికమయింది. [illegible] ఉత్పత్తి [illegible] ఎక్కువయింది. టర్కుమేనియాలో, [illegible], అలీవ్, శ్రేష్ఠమైన మొదలగువాటి ఉత్పత్తి చెయ్యబడుతున్నాయి. [illegible] పాటుపడుతూను [illegible] ఎక్కువ యింది. [illegible] విప్లవానికి పూర్వము కొద్ది స్కూళ్లు మాత్రమే ఉండేవి ఇప్పుడు 1258 స్కూళ్ళు, 7 కాలేజీలు, 41 వృత్తి ఉన్నత విద్యాపాఠశాలలు ఉన్నాయి. ఇదే అంతా లెనిన్, స్టాలిన్ జాతీయ విధానమే.

("మ్యాన్ అండు ప్లాన్" (ఏమ్ సోవియట్ నుండి)

అనువాదం:

పి. కోటేశ్వరరావు

ఉజ్బేకిస్థాన్‌లో ప్రజాభ్యుదయం

38 లక్షల యకరాల భూమి అదనపు సాగు

18 వేల మరనాగళ్లు

100 కి 80 విద్యావంతులు

4500 పాఠశాలలు

34 వృత్తి కళాశాలలు

400 ఆసుపత్రులు

ఇండోచైనా ప్రజాస్వామిక చరిత్ర

అధ్యక్షునితో మా విలేఖరి సంభాషణ

ఫ్రాన్సు - వీట్‌నామ్ ప్రజాస్వామికాలమధ్య మార్చి 6 వ తేదీన ఒక తాత్కాలికమైన ఒడంబడిక జరిగింది. ఇప్పుడు పారిస్‌లో పూర్తి పరిష్కారం కోసం రెండుదేశాలమధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. వీట్ - నామ్ ప్రజాస్వామికం తరపున 25 మంది రాయబారులు పారిస్‌కు వెళుతూ ఇండియాకు వచ్చారు.

వీరిలో డాక్టర్ హో చీ-మిన్ ఒకరు. హో చీ-మిన్ వీట్‌నామ్ ప్రజాస్వామికానికి (రిపబ్లిక్కు) అధ్యక్షుడు. 56 యేండ్ల ప్రాయపు హో చీ-మిన్ మొదట ఒక విదివంతులుగా జీవితం ప్రారంభించారు. ఈనాడు వీట్-నామ్‌రిపబ్లిక్కు నాయకుడు. ఇండోచైనా విప్లవోద్యమంలో సాటిలేని నాయకులలో వెగూయెన్-యై-క్వాక్, ట్రాన్-వాన్-గియాన్ అనేవారు. యిద్దరు వీరిద్దరూ కమ్యూనిస్టు నాయకులు వెగూయెన్ అన్నామ్‌కు చెందినవారు. అనుల్ ట్రాన్-వాన్-గియాన్ కొచిన్ చైనాకు చెందినవాడు. కొచిన్ చైనా సేనలకు

సర్వసేనాని. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన కమ్యూనిస్టు నాయకుడు మార్షల్ టిటో (యుగోస్లోవియా) కు, మారిస్ థొరే (ఫ్రాన్సు) కు ఈయన స్నేహితుడు.

డాక్టరు హో అనేక సంవత్సరాలు దేశాంతరవాసం చేయవలసి వచ్చింది. జపాను కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరచిన రోజుల్లో 1945 మార్చిలో, డా. హో రహస్యంగా అక్కడ ప్రవేశించారు. వీట్-మిన్ (ఇండోచీనాస్వాతంత్ర్య సమితి)లో అన్నిరాజకీయ పార్టీలను ఐక్యపరచుటకు డాక్టరు హో కృషిచేశారు. 1945 సెప్టెంబరు 19 వ తేదీన, జపాను కీలుబొమ్మ ప్రభుత్వాన్ని, వీట్-మిన్ కూలద్రోసింది.

కాని ఫ్రెంచి సామ్రాజ్యవాదులకిది గిట్టలేదు. తిరిగి తమ వలసరాజ్య పెత్తనాన్ని రుద్దాలని చూస్తూనే వున్నాయి. అనేకసార్లు దాడిచేశాయి. అయినా వీట్-నామ్ ప్రజాస్వామికం నిలువగల్గింది.

డాక్టర్ హోను మా కలకత్తావిలేఖరి సందర్శించారు ఆయన వీట్‌నామ్‌ప్రజాస్వామికస్థాపననుగురించి ఇలాచెప్పారు

1940 ఆకురాలుకాలంనుండి మాపై ఫ్రెంచి వలసరాజ్యపెత్తనం వదలిపోయింది. మిత్రరాజ్యాలకు జపానులొంగగానే మా ప్రజలు రాజ్యాధికారం చేపట్టి వీట్‌నామ్ ప్రజాస్వామికాన్ని స్థాపించడానికి తిరుగబడ్డారు. మేం జపానువాళ్ళనుండి అధికారాన్ని లాక్కొన్నాం. కాని ఫ్రెంచివాళ్ళనుండి కాదు. ఫ్రెంచివాళ్ళు పారిపోయారు. జపానుమాకు లొంగిపోయింది."

ఇంకా డాక్టర్‌హో ఈ క్రిందివివరాలను తెలియజేశారు.

వీట్-నామ్ రిపబ్లిక్‌ను (ప్రజాస్వామికం) స్థాపించాక ఫ్రెంచి సామ్రాజ్యవాదులు తమ పెత్తనం నిల్పుకోవాలనిదాడిచేశారు. బ్రిటన్‌చైనాల సహాయంకూడా తీసుకొన్నారు. కాని డీగాల్ రాజీనామా ఇచ్చాక పరిస్థితులు బాగుపడ్డాయి. మార్చిలో రెండుదేశాలమధ్య సంధి జరిగింది.

వీట్‌నామ్ ప్రజాస్వామికం బలంగా ఉందికాబట్టి ఇప్పుడు జరుగనున్న సంప్రదింపులు జయప్రదమౌతాయని డాక్టర్ హో అన్నారు.

మార్చి 6 వ తేదీనుండి స్వతంత్ర రాజ్యాంగంగా వీట్ - నామ్ వ్యవహరిస్తుందన్నారు.

ప్రజలచేతులలోకి పూర్తిగా అధికారం రావడానికి దేశమంతటా జాతీయ విప్లవ ఉద్యమమే కారణం. నామ్‌క్వాన్ నుండి కేప్‌కామూ వరకు దేశం ఐక్యంను సాధించింది.

"ఈ స్వాతంత్ర్య భానోదయం చూడడానికే మేం ఎన్నో కష్టాలు పడ్డాం. త్యాగాలు చేశాం. వీరులనుబలిగావించాం. సమపుసచ్చు నక్షత్రంతో కూడిన ఎర్ర జెండా (మా జాతీయ పతాకం) క్రింద మా హృదయాలు ఆనందంతో, ఆశతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నాయి వీట్‌నామ్ ప్రజాస్వామిక రాజ్యం, వీట్‌నామ్ ప్రజాతంత్ర ప్రజాస్వామికం." అని డాక్టర్ హో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.

వీట్‌నామ్ ప్రజాస్వామికం ఇంకా బాల్యావస్థలో ఉండుచేత, దానిని గట్టిపరచడానికి దేశంలో ఐక్యత దోహదం పెంపొందించడానికి కృషిచేస్తామని డాక్టర్ అన్నారు.

18 ఏండ్లు దాటినవారంతా (స్త్రీపురుషులు) వోటుగు హక్కు గల్గియున్నారనీ, వారు ఫిబ్రవరి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొన్నారనీ 100 కి 90 మంది ప్రజాస్వామికానికి వోటువేశారనీ, ఇది వీట్‌నామ్ ప్రజాస్వామిక పటుత్వాన్ని తెలియజేస్తుందనీ అన్నారు ఇంకా ఈ క్రింది వివరాలు ఆయనవల్ల తెలిశాయి

దేశంలో నూతన జీవిత పద్ధతుల ప్రవేశపెట్టడానికి వీట్‌నామ్ నాయకులు ఉద్యమం లేవదీశారు. అవిద్యను నిర్మూలించడానికి, ఆహారపదార్థాల ఉత్పత్తిని పెంచడానికి, కృషిచేస్తున్నారు. దేశాన్ని ఐక్యపరచి పునర్నిర్మాణం చేయడానికి వీట్‌నామ్‌చేసే ప్రయత్నాలకు ప్రజలుత్సాహంగా క్రమశిక్షణతో సహకారంచేస్తున్నారు.

డాక్టరు హో భారతదేశ ప్రజలకు ఈక్రింది సందేశాన్ని ఇచ్చారు.

"భారత ప్రజలకు నా హృదయపూర్వక అభివందనాలు, భారత ప్రజలు త్వరలోనే తమ స్వాతంత్ర్యం పొందుతారనీ, మీరూ మేము కలిసి స్వతంత్ర సౌఖ్యప్రదమైనఆసియాను నిర్మించుటలో కృషిచేయడానికి ప్రయత్నిస్తామనీ ఆశిస్తున్నాను భారతీయుల యెడల ఎట్టి ప్రేమానురాగాలు సోదరభావము మా ప్రజలకున్నాయో అలాగే మాయెడల భారతీయుల ప్రేమానురాగాలు సోదరభావమూ ఉన్నాయని ఆశిస్తున్నాను."

కొచ్చిన్ చైనా

పారిస్‌కు రాయబారం వెళ్ళుతున్న మరొక ప్రముఖనాయకుడు డ్యోంగు బాచ్ మాయీతో మా కలకత్తా విలేఖరి సంభాషించారు మాయీ కొచిన్ చైనా గెరిల్లా ఉద్యమనాయకులలో ఒకరు.

యిప్పుడు పారిసు సంభాషణలలో కొచ్చిన్ చైనా, దాని ముఖ్యపట్టణము సైగాను ప్రధానసమస్యలు కాబోతున్నాయి.

మొదట వీట్‌నామ్ ప్రజాస్వామికములో కొచిను చైనాకూడా చేరింది. కాని ఫ్రెంచి బ్రిటిషు సైన్యాలు దానిని ఆక్రమించుకొన్నాయి. వీట్‌నామ్‌నుండి కొచ్చిన్‌చైనాను వేరుపరచాలని ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు. జూను 1 వ తేదీన కొచ్చిన్‌చైనా తాత్కాలిక ప్రభుత్వ అధికారాలంటూ ఫ్రెంచి అధికారులు బూటకపు హక్కులతోకూడిన ఒక ప్రకటనచేశారు.

వీట్‌నామ్‌నుండి కొచ్చిను చైనాను వేరుచేసే ప్రయత్నాన్ని తమ ప్రజలు ఎప్పుడూ సహించరని మాయీ అన్నారు కొచ్చిను చైనా ప్రాముఖ్యతను ఇలా వివరించారు.

"కొచిన్, చైనా, వీట్-నామ్‌లోకెల్లా సారవంతమైన ప్రదేశం. ఇంతేగాక దేశంలోకెల్లా ముఖ్యమైన ఓడరేవు పట్టణం సైగాన్‌వుంది. కామరన్ అఖాతంలో పెద్ద నౌకాకేంద్రంకూడవుంది. అందుచే ఈరెండూ సామ్రాజ్యవాదుల చేతుల్లో ఉన్నంతకాలం, వీట్-నామ్ ప్రజాస్వామికంపైన వారి పెత్తనం పడదు.

"కామరాన్ అఖాతంలోని నౌకాకేంద్రం చాలా ముఖ్యమయింది. ఎందుచేతనంటే, సింగపూరు, హాంకాంగుల మధ్య ఇంత పెద్ద నౌకాకేంద్రం మరొకటిలేదు. ఇది సామ్రాజ్యవాదుల చేతులలో వుంటే, ఆగ్నేయ ఆసియాలోని స్వతంత్ర్య ప్రజలను అణచడానికి ఉపయోగపడుతుంది.

"అందుచేతనే కొచిన్ చైనాను మేం వదులుకోలేము. ఇందులోని ప్రాముఖ్యాన్ని గుర్తించి, మమ్మల్ని బలపరచాలని భారతీయులను మేం విజ్ఞప్తి చేస్తున్నాం"

[పీపుల్స్‌ఏజ్‌నుండి]

పోరాట చరిత్ర

19 వ శతాబ్దం చివరిభాగంలో ఇండో-చైనా ఫ్రెంచి సామ్రాజ్యతత్వము క్రిందికి వచ్చింది. కాని అదేశ ప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే వచ్చారు. 1885 లో ఉత్తర అన్నాంలోను, టోంకింగ్ లోను పెద్ద గెరిల్లాయుద్ధాలు జరిగాయి.

1907 లో తరువాతను వ్యతిరేకంగా జాతీయోద్యమం ప్రారంభమయింది. ఈ ఉద్యమంలోనూ విస్తార ఉద్యమంగా వ్యాపించింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో పర ప్రభుత్వాన్ని [illegible] సమ్మెలు జరిగాయి. 1920 తర్వాత కార్మిక పార్టీలు తలెత్తాయి. 1930 లో ఇండోచైనా కమ్యూనిస్టుపార్టీ ఏర్పడింది. [illegible] సామ్రాజ్యవాదులు వ్యతిరేకంగా పెద్ద పెద్ద రైతు ప్రదర్శనలు, కమ్యూనిస్టులు [illegible] నాయకులు బాహాటంగా [illegible] అణచివేశారు.

1936—38 లో ఫ్రాన్సులో ప్రజాసంఘటన ప్రభుత్వం (పాప్యులర్ ఫ్రంట్) అధికారం లోనికి [illegible] విప్లవోద్యమాలకు [illegible] అవకాశం ఏర్పడింది [illegible] ఇండోచైనా [illegible] విప్లవకారులను పద్యంగా [illegible]

1939 నుండి నిర్బంధ విధానం తిరిగి మొదలైంది.

1940 లో జపానుకు వ్యతిరేకంగా గెరిల్లా ఉద్యమం ప్రారంభమయింది. రెండు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరిగాయి 1941 లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఇండోచైనా స్వాతంత్ర్య సంఘము (వీట్ - మిన్) ఏర్పరిచాయి. 1945 సెప్టెంబరులో తిరుగుబాటు జరిగింది. చివరకు ప్రజాస్వామికాన్ని (రిపబ్లిక్కును) ఏర్పరచడంలో వీట్ - మిన్ జయప్రదమైంది.

సత్యాగ్రహ ప్రారంభం

యూరోపియన్ల దురంతాలు

నేటాల్ భారతీయ కాంగ్రెస్ సత్యాగ్రహ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాయకర్ జూన్ 13వ తేదీన ప్రారంభమయిన దక్షిణాఫ్రికా సత్యాగ్రహోద్యమం [illegible] ఒక కేబుల్ పంపారు. [illegible] దక్షిణాఫ్రికా ప్రభుత్వ చర్యను [illegible]. [illegible] వారి కోరాడు అన్న దాని [illegible] పంపారు.

"మా [illegible] ఈ కష్ట కాలంలో, మేము సహాయాన్ని కోరుతున్నాం. [illegible] [illegible] ఈ పోరాటంలో మేం [illegible] [illegible] ఉంటవి. [illegible] మేమింకా [illegible] మవుతాం."

సత్యాగ్రహం

12వ తేదీన, నేటాల్ భారతీయ కాంగ్రెసు, పోలీసు [illegible] "మాలపల్లి" బిల్లును [illegible] సత్యాగ్రహం ప్రారంభిస్తున్నామని [illegible] భారతీయ [illegible] [illegible] తెలియచేసింది.

13వ తేదీన డర్బన్‌లో, సత్యాగ్రహ [illegible] 15 వేలమంది భారతీయు [illegible] [illegible] జరిగింది.

డాక్టర్ జి. యం. నాయకర్ అధ్యక్షత [illegible] "మాలపల్లి" [illegible] [illegible]

పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు.

యూరోపియన్ల దాడి

[illegible]

13వ తేదీ రాత్రి 200 మంది యూరోపియన్ యువకులు భారతీయ సత్యాగ్రహ శిబిరం [illegible] [illegible]

పోలీసు బెదిరింపు

[illegible]

దక్షిణాఫ్రికా భారతీయులపై తెల్లదొరల నిషేధ పరంపరలు

[మా దక్షిణాఫ్రికా విలేఖరి]

యూరపియన్ల ప్రాబల్యంతో కూడిన దక్షిణాఫ్రికా యూనియన్ ప్రభుత్వం, భారతీయులపై "మాలపల్లి" బిల్లు ప్రవేశపెట్టింది. భారతీయులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. భారతీయులకు వ్యతిరేకంగా, ఆఫ్రికావాసులకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదంతో కూడిన విధానాన్ని అవలంబించడం, దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి ఇది మొదటిసారి కాదు.

20 లక్షల యూరోపియన్లు 80 లక్షల ఆఫ్రికా వాసులను, 2½ లక్షల భారతీయులను పోటింగు హక్కు లేకుండా నిరంకుశంగా పరిపాలిస్తున్నారు.

కొద్దిమంది యూరపియన్లు అధిక సంఖ్యాకులైన ఆఫ్రికావారిని భారతీయులను అణచి పరిపాలించే రాజ్యాంగ విధానంలోనే, యీ సామ్రాజ్యవాదం కూడా ఇమిడి వుంది.

భారతీయులెందుకు వలసపోయారు?

1860లో దక్షిణాఫ్రికాకు భారతీయులు [illegible]

[illegible]

1880 [illegible]

విషేదాల ప్రారంభం

[illegible]

జాతి విభేదం

[illegible]

ప్రత్యేకంగా ఉంటాయి. ప్రభుత్వం ఉద్యోగంలోగాని, మునిసిపల్ ఉద్యోగాలలోగాని భారతీయులను నియమించరాదు. అయితే దాని ఒక చిన్న మినహాయింపు ఉంది. భారతీయుల స్కూళ్ళల్లో భారతీయులను టీచర్లుగా నియమిస్తారు. అలాగే కోర్టులలో దుబాసీలుగా భారతీయులను కొందరిని (అవసరం గనక) తీసుకుంటారు.

పెగ్గింగ్ చట్టం

1943లో భారతీయులపై మరొక దండయాత్ర సాగింది. పెగ్గింగ్ చట్టం తెచ్చింది ప్రభుత్వం. డర్బన్ [illegible] మరికొన్ని గ్రామాలలోను భారతీయులు భూమికొనడం, ఆక్రమించు కొనడం విషయంలో కొన్ని నిషేధాలు ప్రవేశపెట్టారు.

"మాలపల్లి" బిల్లు

భారతీయులపై యూరోపియన్ పెట్టిన [illegible]

(1) 1943 నాటి పెగ్గింగ్ [illegible]

(2) [illegible]

(3) [illegible]

భారతీయులకు అండ

[illegible]

దక్షిణాఫ్రికా కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు

దక్షిణాఫ్రికాలో 2½ లక్షల భారతీయులున్నారు. అందులో ఎక్కువమంది తమిళులు. ఇంకా నల్గురు తెలుగువాళ్ళు, గుజరాతీలు (గుజరాతీలు, బోరాలు) ఉన్నారు.

అరవై రెండు లక్షల మంది నేటాల్‌లో నివసిస్తున్నారు. ట్రాన్స్‌వాల్‌లో 40 వేలమంది నివసిస్తున్నారు.

ఎక్కువమంది ఫ్యాక్టరీలలో, గనులలో కొందరు పనిచేస్తున్నారు. కొందరు దుకాణాలున్నాయి. చాలా కొద్దిమంది వకీళ్లుగాను డాక్టర్లుగాను పనిచేస్తున్నారు. మరికొద్దిమంది వ్యాపార నిమిత్తం [illegible]

దక్షిణాఫ్రికా భారతీయుల ప్రధాన రాజకీయ సంస్థ దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెసు. దీనికి ముఖ్యమైన శాఖలు, నేటాల్ ఇండియన్ కాంగ్రెస్, ట్రాన్స్‌వాల్ ఇండియన్ కాంగ్రెస్.

ఈశతాబ్ది ప్రారంభంలో గాంధీజీ నాయకత్వాన ఇవి ప్రారంభమయ్యాయి. 1906 నుంచి 1914 వరకు గాంధీజీ నాయకత్వాన సత్యాగ్రహోద్యమం జరిగింది. చివరకు 1914లో గాంధీ-స్మట్సు ఒడంబడిక జరిగింది. [illegible]

1946-46 [illegible]

[illegible]

—[illegible]

మానవ సౌభాగ్యానికే పరమాణు శక్తి

ఉపయోగించాలని గ్రోమికో

పరమాణురహస్యం గుత్తసొమ్ము చేసుకోటం పనికిరాదు

న్యూయార్కు, జూన్ 22

మిత్రరాజ్యసమితి పరమాణుశక్తి సంఘంలో బరూచ్ అమెరికా ప్రతినిధి, పరమాణుశక్తి [illegible] కార్యక్రమాన్ని, గత శుక్రవారం అమెరికా అధ్యక్షుని అంగీకారంతో [illegible] చేశాడు.

అంతర్జాతీయ పరమాణు [illegible] సంఘం ఒకటి ఏర్పడాలి, దానికి [illegible] అగ్రరాజ్యాల "వీటో" అధికారం పనికిరాకుండా [illegible] బరూచ్ అన్నాడు. [illegible]

[illegible]

ఈ ఒడంబడిక పై సంతకాలు చేసిన దేశాలు అణుబాంబులను ఉపయోగించటం మానివేయటమే గాక, ఉత్పత్తి కూడ నిషేధిస్తాయి. ఈ ఒడంబడికను ఉల్లంఘించే వారిని శిక్షిస్తాయి. [illegible]

అగ్రరాజ్యాల "వీటో" అధికారాన్ని తొలగించాలని బరూచ్ సూచనను గ్రోమికో [illegible]

భద్రతా సంఘ సభ్యులలో ఏకీభావం ప్రపంచ శాంతికి మూలం. మిత్రరాజ్యసమితి ఈ సిద్ధాంతం పైననే నిర్మించబడింది. [illegible] బరూచ్ సూచన మిత్రరాజ్యసమితి పునాదినే [illegible] గ్రోమికో అన్నాడు.

[illegible]

బ్రిటిష్ అభిప్రాయంలో ఎక్కువమంది ఏకీభవించలేదు. [illegible] ఎక్కువమంది [illegible] కాని ఈ విషయంలో [illegible] ఫ్రాంకో మూలాన [illegible] [illegible] సోవియటు ప్రతినిధి గ్రోమికో నిర్ణయాన్ని వ్యతిరేకించి, తన వీటో అధికారం ఉపయోగించాడు. [illegible]

[illegible] మొట్ట మొదటి తీర్మానాన్ని తిరిగి ప్రవేశ పెట్టారు.

పాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వాన్ని [illegible] క్రమ క్రమంగా [illegible] సామ్రాజ్యవాదులు [illegible] [illegible] చర్య తీసుకోవాలన్న సమస్య [illegible] ఎదుటికి తెచ్చింది.

ఫ్రాంకోపై చర్యను త్వరపరచడానికి సోవియట్ ప్రయత్నం

ఫాసిస్టు ఫ్రాంకో ఇంకా మిగిలి ఉండటం ప్రపంచ శాంతికి ప్రమాదమని అభివృద్ధి కాముకు లందరూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనను ప్రతిబింబిస్తూ పోలెండు ప్రతినిధి డాక్టర్ లాంగే, మిత్ర రాజ్యాలు వెంటనే ఫ్రాంకో ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవాలని ఏప్రిల్ 17వ తేదీని భద్రతాసంఘంలో తీర్మానం పెట్టాడు. సోవియటు దీనిని బలపరిచింది. [illegible]

కొంత చర్చ జరిగిన తరువాత ఫ్రాంకో ప్రభుత్వాన్ని గురించి దర్యాప్తుచేసి, తగిన చర్యను సూచించడానికి పోలెండు, బ్రెజిలు, ఆస్ట్రేలియా ప్రతినిధులతో ఒక సబ్ కమిటీని వేశారు. ఫ్రాంకో ప్రభుత్వం ప్రస్తుతం శాంతికి భంగం కలిగించడంలేదు. కాని ఇకముందు కలిగించే అవకాశాలున్నాయని ఈ కమిటీ రిపోర్టిచ్చింది. ఫ్రాంకోను తొలగించాలి, లేదా మిత్రరాజ్యాలు స్పెయిన్‌తో తెగతెంపులు చేసుకోవాలని సెప్టెంబరులో సమావేశం కానున్న మిత్రరాజ్య సమితి జనరల్ [illegible]

జూన్ 17వ తేదీ [illegible]

[illegible]

యూదు టెర్రరిస్టుల దౌర్జన్య చర్యలు

యూదు దౌర్జన్యవాదులు టెల్ అవీవ్ ఆఫీసర్ల క్లబ్బును ముట్టడించి 6 గురు బ్రిటిషు ఆఫీసర్లను ఎత్తుకుపోయారని 18వ తేదీన ఒక అధికార ప్రకటన వెలువడింది. ఇందులో సిబ్బంది సైనికోద్యోగులు, ఒకరాయల్ ఏమాన్ ఉద్యోగి ఉన్నారు.

19వ తేదీ సాయంకాలంనుండి మేజర్ చాడ్విక్ అనే బ్రిటిష్ సైనికోద్యోగి కన్పించడం లేదని. యూదు దౌర్జన్య వాదులు ఎత్తుకుపోయి ఉంటారని పాలస్తీనా పోలీసు అధికారులు ఒక ప్రకటన చేశారు. టెల్ అవీవ్‌లో ఒక బ్రిటిష్ వర్తకుడు కన్పించటం లేదు. తర్వాత యూమె [illegible] కన్పించిందట

యూదు దౌర్జన్యవాదులచే ఎత్తుకుపోబడిన మేజర్. హెచ్. పి. చాడ్విక్ తప్పించుకు పారిపోయాడు. చేతులకూ, కాళ్ళకూ కట్టిన తాళ్ళను విప్పుకొని, ఇంటికప్పులో రంధ్రం చేసుకొని చాడ్విక్ పారిపోయాడు. తర్వాత పోలీసులు, మిలిటరీ సహాయంతో దౌర్జన్య వాదులను పట్టుకోడానికి చాడ్విక్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

రైళ్ళ విధ్వంసన

అంతకుముందు, 16వ తేదీన యూదు దౌర్జన్యవాదులు ముఖ్యమైన 10 రో[illegible] రోడ్డు బ్రిడ్జీలను, పడగొట్టారు. పాలస్తీనా ట్రాన్స్‌జోర్డాన్ సరిహద్దుమీదనున్న జోర్డాన్ నదిమీదనూ, సమీపంలోనూ ఉన్న 6 బ్రిడ్జీలను పడగొట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కట్టిన అల్లెన్‌బై బ్రిడ్జికూడ నాశనం చేశారు.

ఈజిప్టు రాజభవనంలో శరణార్థి ముఫ్తీ

ఫ్రాన్సు నుండి పారిపోయిన ముఫ్తీ 19వ తేదీ రాత్రి ఈజిప్టు రాజభవనంలో ప్రవేశించాడని అధికార ప్రకటన వెలువడింది.

ఈజిప్టు రాజకుటుంబాన్ని శరణు కోరుతున్నానని ముఫ్తీ అన్నాడు. ముఫ్తీ హఠాత్తుగా రాజభవనానికి వచ్చాడని తెలియగానే ఫరూక్ రాజు వెళ్ళి ఆహ్వానించాడు.

ఈజిప్టు ప్రధాని ప్రకటన

ముఫ్తీని రక్షించుతామని ఈజిప్టు ప్రధాని సిద్దికీ పాషా ప్రకటించాడు. "ఈజిప్టు ప్రభుత్వం ఒక విషమ ఘట్టంలో ఉందని" (ఆంగ్లో

[illegible] సక్తి [illegible] అన్నారు. గత కాలంలో శక్తి [illegible] ఈ విషయం కాదన్నారు.

ఉత్తమ మంత్రివర్గం, శక్తి [illegible] పరిస్థితులు వచ్చిందని

ఉత్తమ విదేశాంగ మంత్రి, [illegible] [illegible] అన్నారు.

(2వ పేజీ తరువాయి)

కోరినప్పటికి, అతడు [illegible] [illegible] ప్రజాస్వామిక సహకారం [illegible]."

ఒక వైపున క్రింది కాపవరకు జరిగే ఎన్నికలలో ఓటు హక్కుతో [illegible] [illegible] ఓటు హక్కు ఉండా [illegible] 21 సంవత్సరాలు దాటిన వారికే వోటింగు హక్కు [illegible]

[illegible] హక్కు ఇవ్వడంలో ఒకరాజకీయవు ఎత్తున్న దని [illegible] చెప్పారు. ఎందుచేతనంటే, అంగ్‌సాన్ నాయకత్వాన్ని అంగీకరించే కొద్ది యువకులకు ఇవ్వరు వోటింగ్ అర్హత ఉండదు.

బర్మా ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు 18 ఏండ్లున్నవారందరికీ వోటింగు హక్కు కావాలని కోరుతున్నట్లు [illegible] (తేటర్) చెప్పారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్ళకూడదన్నారు.

పిహాటిన్ (కమ్యూనిస్టు) మాట్లాడుతూ, పై లేబర్ సభ్యుల విమర్శను బలపరిచాడు. పై కాపవరకు 35 ఏండ్ల వయస్సు గల వారికే వోటింగ్ హక్కు ఇవ్వడం ఘోరం అన్నాడు. ఆ వయస్సు వచ్చేసరికి ఆసియా [illegible] ఎక్కువమందికి వృద్ధాప్యం వస్తున్నారు.

చర్చకు జవాబు

[illegible] హెండర్సన్ జవాబు చెబుతూ, [illegible] కోరినవాటిని ఇచ్చారు. "ఎన్ని [illegible] ప్రజాభిప్రాయానికి ప్రతి [illegible] అయితే, [illegible] సంపూర్ణ స్వేచ్ఛతో. ప్రజలు [illegible] చేయగలిగే పరిస్థితులు [illegible] [illegible]" అన్నారు. ఎంత [illegible] వోటింగ్ అర్హత ఉండాలో [illegible] 21 సంవత్సరాల [illegible] వచ్చిందన్నారు.

బిల్లుకు వోటింగ్ అవసరంలేకుండానే పార్లమెంటు ఆమోదించబడింది.



కార్మికుల కష్టఫలమువల్ల రైల్వే కంపెనీలు కూడబెట్టే లాభాలు ఎంతెంత వున్నాయో పై చిత్రం, పక్క చిత్రం తెలుపుతాయి. 20 సం॥ లు ఓపికపట్టి రాయబారాలు జరిపి లాభంలేక చిట్టచివరకు సమ్మె చేయడం తప్పనిసరి అని రైల్వే కార్మికులు నిశ్చయించారు. ఈ నెల 27 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. ప్రజానీకమంతా వారిని బలపర్చింది. కాని దేశంలోని ఆహార సంక్షోభం, ఆర్థిక రాజకీయ పరిస్థితులను కార్మికులు మరచిపోలేదు. తమ సోదర ప్రజల యెడల, దేశం యెడల తమ కర్తవ్యాన్ని వారు గుర్తించారు. రైల్వే ఆర్థిక సంఘం తమ కోర్కెల నన్నిటినీ తీర్చడానికి సిద్ధంకాకపోయినా వారికి మరో అవకాశం యిచ్చి దేశభక్తియుత కర్తవ్యాలను మనస్సులో నుంచుకొని, సమ్మెను ఆపుచేయాలని అఖిలభారత రైల్వే కార్మిక ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. తమ పోరాటంలో ప్రజలంత ఎల్లప్పుడూ వుంటుందనే వారి విశ్వాసం.

బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు కొంత సంస్థానాధీశులతో మంతనాలాడి వారి నిరంకుశ పరిపాలనావిధానం యధాప్రకారం సాగే స్వాతంత్ర్యం ఇచ్చారు. తద్వారా తమకు మంచిగా ఈ దేశంలో సంస్థానాధీశుల్ని బలపరుస్తున్నారు. భారతరాజ్యాంగ నిర్మాణసభలో కూడ వారి మాటకు తిరుగులేని విధంగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. కాని వచ్చిన చిక్కు ఏమంటే కాంగ్రెసు నాయకులు కూడా సంస్థానాధీశులు దేశభక్తులేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. (సంస్థా ప్రజామహాసభ ప్రతినిధులసభలో పటేల్ ఉపన్యాసం - చూ. 70 వ పేజీ) సంస్థాన ప్రజలమాట మరచిపోతున్నారు. ఈ ప్రక్కచిత్రంలో చూపినట్లు సంస్థానాధీశుల క్రూర నిర్బంధవిధానానికి గురి అవుతున్న సంస్థాన ప్రజల్ని వారి ఖర్మానికి వారిని వదలిపెడ్తున్నారు. ఇదీ నేటిస్థితి.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press Moghalrajapuram Bezwad
Consulting Editor : M. Chandrasekhara Rao

END OF ISSUE